అనుదినం... జనస్వరం

నవతెలంగాణ

మంగళవారం 30-5-2023 సమగ్ర తెలుగు దినపత్రిక

సంపుటి : 9 సంచిక : 91 Published from Karimnagar , Rangareddy, Hyderabad, Khammam www.navatelangana.com 10 పేజీలు వెల : 6.50



అట్టహాసంగా సీఎం కప్ ఆరంభం

- తెలంగాణ క్రీడాకారులకు ఘన సత్కారం
- పరేడ్‌లో 33 జిల్లాల క్రీడాకారుల కవాతు

వివరాలు ఆటలులో..



మహిళా లోకానికి ఇదేం సందేశం?

పోలీసుల దాష్టీకంపై క్రీడాలోకం కన్నెర్ర

న్యూఢిల్లీ : తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న మహిళా మల్లయోధులపై పోలీసుల దాష్టీకానికి సాక్ష్యంగా నిలిచిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దేశానికి పతకాలు సాధించిన వినేశ్ ఫోగట్‌ను, రక్షణగా నిలిచిన ఆమె సోదరి సంగీతా ఫోగట్‌ను పోలీసులు బలవంతంగా బస్సులో ఎత్తి పడేసిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా, రియో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌ను కూడా పోలీసులు నిర్బంధించారు. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు...ఇలా అనేక క్రీడా వేదికలపై దేశ పేరు ప్రఖ్యాతులను దశదిశలా ఇనుమడింపజేసిన మహిళా క్రీడాకారుల పట్ల పోలీసులు కనీసం గౌరవం చూపలేదు సరికదా తీవ్రమైన కాఠిన్యం ...2లో

ఢిల్లీ పోలీసుల కస్టడీలో జంతర్ మంతర్

- అగ్రశ్రేణి రెజ్లర్లతో సహా 12 మందిపై కేసు నమోదు
- కాల్చి చంపుతామని రిటైర్డ్ ఐపీఎస్ బెదిరింపులు
- జంతర్ మంతర్ వద్ద అనుమతి లేదు: ఢిల్లీ పోలీసులు

వివరాలు 2లో..

ఏం సాధించారు?

మోడీ పాలనకు తొమ్మిదేండ్లు. ఓసారి వెనక్కి తిరిగి చూసి, ఈ తొమ్మిదేండ్లలో ఆయన ఏం చేశారు అని సింహావలోకనం చేస్తే...నోట్ల రద్దు మొదలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుతో పాటు అక్కరకు రాని నిన్న మొన్నటి రాజదండం వరకూ గుర్తుకురావడం ఖాయం. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చేశారని మరోసారి ఆలోచిస్తే, ఉన్న ప్యాసింజర్ రైళ్లకు స్పెషల్ అని ట్యాగ్‌లైన్ కట్టి ఎక్స్‌ప్రెస్ రైళ్ల చార్జీలు వసూలు చేయడం, భగ్గుమంటున్న నిత్యవసరవస్తువుల ధరలు కనిపిస్తున్నాయి. మోడీ పాలనలో సాధారణ పౌరుడికి ఒనగూరిన ప్రయోజనం ఏంటో దుర్భిణి వేసి వెతికినా ఏమీ కనిపించకపాయే! రోడ్లేశాం...బ్రిడ్జిలు కట్టాం అంటూ గోడీ మీడియా ప్రచారం చేసినా, అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా అవే పనులు కదా చేసేది! కొత్తగా మోడీ చేసింది ఏంటి అనే సజీవ ప్రశ్న సశేషంగానే కనిపిస్తున్నది. తొమ్మిదేండ్ల ప్రజానుభవంలో తమకోసం మోడీ ఏం చేయట్లేదనే విషయాన్ని మాత్రం ఓటర్లు గుర్తించేశారు. వరుస ఓటముల్ని బహుమానంగా ఇస్తూ, ఇక చాలించు నీ పాలన అంటూ చూపుడు వేలిపై సిరాచుక్కల్ని చూపిస్తూ హెచ్చరిస్తున్నారు.

మాటలు ఘనం... చేతలు శూన్యం

కీలక రంగాలకు మొండిచేయి

మోడీ పాలనకు తొమ్మిదేండ్లు





న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్నారు. ఆయన తొలిసారిగా 2014 మే 26న ప్రధాని పదవిని చేపట్టారు. దేశంలో ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగిన నాలుగో నేతగా, తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డుకెక్కారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ ఎక్కువ కాలం ఆ పదవిని నిర్వహించినా వారంతా కాంగ్రెస్‌కు చెందిన వారే. ఇక మోడీ హయాంలో దేశం అభివృద్ధి చెండడం మాట అటుంచి తిరోగమన బాట పట్టిందని ఈ తొమ్మిదేండ్లూ నిరూపిస్తున్నాయి. ప్రచార పటాటోపమే తప్పించి దేశానికి చేసిందేమీ కన్పించడం లేదు. విద్య, ఆరోగ్యం వంటి అనేక కీలక రంగాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఆ వివరాలను పరిశీలిస్తే...

వృద్ధిరేటులో అసమానతలు

ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో మన దేశం ఐదో స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాల తర్వాతి స్థానం మనదే. అయినప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో భారత జీడీపీ వృద్ధి రేటులో అసమానతలు కన్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణంగా కోవిడ్‌ను చెప్పవచ్చు.

అయితే అంతకుముందు కూడా దేశ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగా లేదనే చెప్పాలి. 2016-17లో 8% వృద్ధిరేటు నమోదు కాగా ఆ తర్వాత అది కింది చూపులు చూస్తూనే వచ్చింది. 2017-18లో వృద్ధిరేటు 6.8 శాతానికి పడిపోయింది. ఆ సంవత్సరంలోనే జీఎస్టీని ప్రవేశపెట్టారు. 2018-19లో వృద్ధిరేటు 6.45 శాతానికి, 2019-20లో 3.87 శాతానికి తగ్గింది. 1920-21లో...అంటే కోవిడ్ కాలంలో ఈ రేటు -5.83 శాతానికి తగ్గినా 2021-22లో తిరిగి పుంజుకొని 9.05 శాతానికి చేరింది. కానీ 2022-23లో మళ్లీ తగ్గి 7% వద్ద నిలిచింది. తలసరి ఆదాయంలో కూడా అసమానతలే కన్పించాయి. గత తొమ్మిది సంవత్సరాలలో వార్షిక తలసరి ఆదాయం -8.86% నుండి ...2లో

విద్య పైనా చిన్నచూపే

విద్యా రంగాన్ని కూడా మోడీ సర్కారు చిన్నచూపు చూస్తోంది. నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పు కుంటున్నప్పటికీ గత తొమ్మిది సంవత్సరాలలో జీడీపీలో విద్యా రంగంపై పెట్టిన వ్యయం 2.8%-2.9% దాటలేదు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేరుతున్న లబ్దిదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. అయితే ఇది సానుకూల సంకేతమేమీ కాదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చేయడానికి తగిన పనేమీ లభించకపోవడం వల్లనే తప్పనిసరి పరిస్థితులలో ఈ పథకంలో చేరుతున్నారు. 2014-15లో 4.14 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోగా ఆ సంఖ్య 2020-21 నాటికి 7.25 కోట్లకు చేరింది. గత సంవత్సరం 6.18 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ది పొందాయి.



జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం సక్సెస్

సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్‌ను విజయవంతగా ప్రయోగించింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్12 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 27.30 గంటలపాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగిన అనంతరం జీఎస్‌ఎల్వీ-ఎఫ్12 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-01 అనే నేవిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. శ్రీహరికోటలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2232 కిలోల బరువు ఉండే ఎన్‌వీఎస్-01 అనే నేవిగేషన్ ...5లో

వీఓఏల డిమాండ్లు నెరవేర్చాల్సిందే

సర్కారు న్యాయం చేయకపోతే సత్తా ఏంటో చూపుతాం

- గులాంగిరీ సంఘాలు తమ ధోరణిని మార్చుకోవాలి
- చేతనైతే సహాయం చేయండి..లేకుంటే సైలెంట్‌గా ఉండండి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- వేలాదిగా తరలొచ్చిన ఐకేపీ వీఓఏలు..మహాధర్నా విజయవంతం
- జిల్లాల్లో అడుగడుగునా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఐకేపీ వీఓఏలు చేస్తున్న సమ్మెలో న్యాయముందనీ, వారి డిమాండ్లను రాష్ట్ర సర్కారు నెరవేర్చాల్సిందేనని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కోరారు. న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో వీఓఏల సత్తా ఏంటో చూపుతారని హెచ్చరించారు. 18 వేల మందికి వేతనాలు పెంచాలని చేస్తున్న పోరాటంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పాలకవర్గాల గులాంగిరీ ...5లో





కేంద్రం విద్వేషపూరిత వైఖరిని ప్రతిబింబిస్తుంది

- రుణ పరిమితి కోత నిర్ణయం సరికాదు
- ఈ సమస్య దేశం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుంది : కేరళ సీఎం విజయన్

తిరువనంతపురం : కేరళ రుణ పరిమితిని భారీగా తగ్గించాలని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రం పట్ల కేంద్రం విద్వేషపూరిత వైఖరిని ప్రతిబింబిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. కేంద్రం చేస్తున్న ఇలాంటి చర్యలు దేశంలోని సమాఖ్య పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. కేరళలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జీఎస్టీ వంటి తమ(కేరళ) ఆదాయ వనరులను ...5లో

పేదలందరికీ ఇండ్ల స్థలాలు పంచాల్సిందే

- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య



నవతెలంగాణ-మట్టెవాడ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి ఆచరణలో అమలు చేయకపో వడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని ...5లో

శాంతిభద్రతల సంరక్షణ మీ బాధ్యత

- బాలిక హత్యపై కఠిన చర్యలు తీసుకోండి
- 'షహబాద్ డెయిరీ' మర్డర్ కేసుపై ఎల్జీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్

న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహబాద్ డెయిరీలో చోటు చేసుకున్న బాలిక హత్య దేశరాజధానిలో శాంతిభద్రతల పరిస్థితులను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చేశాయి. బాలిక హత్య, ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బాలిక హత్య కేసులో కఠిన చర్యలు తీసుకోవాలనీ, నగరంలో ...5లో



భూపోరాట పేదలపై ఖాకీల జులుం

కోరుట్లలో అర్ధరాత్రి సీపీఐ(ఎం)నాయకుల అరెస్ట్.. గుడిసెల తొలగింపు

- ఆందోళనకు దిగిన మహిళలను అడ్డుకున్న పోలీసులు
- రాష్ట్ర నాయకుడు బాలకృష్ణను ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలింపు
- నాయకులు, పలువురు మహిళలకు గాయాలు
- ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకూ పోరాటం ఆపబోమని పిలుపు
- సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్తత

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఖండన



నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / మల్లాపూర్

ఇండ్ల స్థలాల కోసం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాడుతున్న పేదలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత గుడిసెల్లో ఉన్న నాయకులను, యువకులను బలవంతంగా అరెస్టు చేశారు. ఆపై రెవెన్యూ అధికారులతో కలిసి గుడిసెలన్నింటినీ కూల్చేశారు. పేదలంతా కష్టపడి తవ్వకున్న బావిని సైతం పూడ్చారు. దాంతో ఉదయం 8గంటలకే మహిళలంతా ఆర్డీఓ ఆఫీస్‌కు చేరుకున్నారు. అప్పటికే మోహరించిన పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. ర్యాలీ చేపట్టేందుకు వచ్చిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు బాలకృష్ణను ఈడ్చుకెళ్లి స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో మహిళలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దొరికినోళ్లను దొరికినట్టుగా మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాగిపడేశారు. సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్తత ఏర్పడింది.

గుడిసెలు కూల్చి.. నాయకులను అరెస్టు చేసి

49 రోజులుగా సాగుతున్న భూపోరాటాన్ని పలు విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇక దాడులకే దిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత గుడిసెలు వేసుకున్న ప్రాంతంలో కరెంటు నిలిపివేసి చిమ్మచీకట్లో దాడులకు తెగబడింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసికట్టుగా వచ్చి జేసీబీలతో గుడిసెలను ధ్వంసం చేశారు. పేదలు తవ్వకున్న బావిని సైతం కూల్చివేశారు. అక్కడే నిద్రిస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ తిరుపతినాయక్ సహా యువకులను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న పేదలంతా సోమవారం ఉదయ 8గంటలకే పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపేందుకు సిద్ధమైన వారందరినీ అప్పటికే ఆర్డీఓ ఆఫీసు పరిసరాల్లోని గల్లిగల్లీలో మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర ...5లో

వాళ్లే నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు

పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే

- దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ
- ఖమ్మంలో కమ్యూనిస్టు ఐడియాలజీ ఎక్కువ
- అందుకే పొంగులేటి వెనుకడుగు : ఈటల రాజేందర్



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తమ పార్టీలో చేరటం కష్టమేనని బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన అభిప్రాయపడ్డారు. రోజూ వారిద్దరితోనూ మాట్లాడుతున్నాననీ, అయితే, వారే తనకు రివర్స్‌లో కౌన్సిలింగ్ ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికే కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ అనీ, ఖమ్మం జిల్లా ప్రజల్లో ఇప్పటికీ కమ్యూనిస్టు ఐడియాలజీ ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నాయనీ, చివరకు టీడీపీ కూడా ఉందని చెప్పారు. ఆ జిల్లాలో అసలు బీజేపీ లేదన్నారు. అందుకే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెనుకడుగు వేస్తున్నారన్నారు. బీజేపీలో చేరటానికి వారికి భౌతికంగా అనేక ఇబ్బందులున్నాయని చెప్పారు. ప్రియాంకగాంధీని కలుస్తున్నారనే సమాచారంతోనే అప్పట్లో ఖమ్మంలో పొంగులేటి నివాసానికి వెళ్లామనీ, ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరకుండా ఆపగలిగామని అన్నారు. కొందరు తాను అనని వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ అవలీలగా మింగేస్తారని ...5లో

నవతెలంగాణపై స్పందన
ఫోన్ చేయాల్సిన నంబరు : 9490099016

పత్రికకు ప్రజలే మార్గదర్శకులు. నవతెలంగాణలో మీకు నచ్చిన, నచ్చని అంశాలను ఎప్పటికప్పుడు మా దృష్టికి తెస్తే.. పత్రికకు మరింత పదునుపెట్టే వీలుంటుంది. ఆదివారం మినహా ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటలవరకూ పత్రికపై మీ అభిప్రాయాలను 9490099016కు తెలియచేయవచ్చు. మీరు చెప్పేది స్పష్టంగా, సూటిగా, క్లుప్తంగా ఉండాలి. ఇప్పటికే చాలా మంది పంపుతున్న విమర్శలు, సూచనలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. వారందరికీ కృతజ్ఞతలు.

అభిప్రాయాలు పంపదలిస్తే మా అడ్రస్ : స్పందన, నవతెలంగాణ తెలుగు డైలీ, ఎం.హెచ్ భవన్, ప్లాట్ నెం.21/1, ఆజామాబాద్, ఆర్టీసీ కళ్యాణమండపం దగ్గర, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్ - 20.

ఢిల్లీ పోలీసుల కస్టడీలో జంతర్ మంతర్

అగ్రశ్రేణి రెజ్లర్లతో సహా 12 మందిపై కేసు నమోదు

- కాల్చి చంపుతామని రిటైర్డ్ ఐపీఎస్ బెదిరింపులు
- మా ఫిర్యాదుపై కేసు నమోదుకు ఏడు రోజులు, మాపై మాత్రం ఏడు గంటల్లోనే : వినేశ్ ఫోగట్
- 1న దేశవ్యాప్త ఆందోళనలు : పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు

న్యూఢిల్లీ : పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం రోజునే.. అగ్రశ్రేణి రెజ్లర్ల ఆందోళనను పోలీసులు అడ్డుకున్న తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని ఆందోళన చేస్తున్న రెజ్లర్లు.. ఆదివారం కొత్త పార్లమెంట్ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. వారిని పోలీసులు క్రూరంగా అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. వారి ఆందోళన కొనసాగితే దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అగ్రశ్రేణి రెజ్లర్లతో సహా 12 మందిపై కేసు నమోదు

అల్లర్లకు పాల్పడటం, ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకోవడం వంటి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్రశ్రేణి రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా సహా 12 మందిపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. దీన్ని రెజ్లర్లు తీవ్రంగా ఖండించారు. "బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మేం ఫిర్యాదు చేస్తే ఆయనపై కేసు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు ఏడు రోజులు పట్టింది. కానీ శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై ఏడు గంటల్లోనే కేసు పెట్టారు" అని వినేశ్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు.

మార్ఫింగ్ ఫొటోలు వైరల్..

ఇదిలా ఉండగా.. రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు చోట్లకు తరలించారు. అయితే ఆ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ మార్ఫింగ్ ఫొటోల్లో వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్ పోలీసు వ్యాన్లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నట్లుగా ఉంది. దీనిపై సాక్షి మాలిక్ స్పందిస్తూ.. 'అవి నిజమైన ఫొటోలు కాదు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఆ మార్ఫింగ్ ఫొటోతో నిజమైన ఫొటోను జత చేసి రెజ్లర్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

జంతర్ మంతర్ వద్ద అనుమతి లేదు: ఢిల్లీ పోలీసులు

రెజ్లర్ల ఆందోళనపై ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ తాజాగా స్పందించారు. 'గత 38 రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసిన రెజ్లర్లకు మేం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. కానీ, వారు చట్టాన్ని అతిక్రమించారు. మేం చెప్పినా వారు వినిపించుకోలేదు. అందుకే అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. రెజ్లర్లు తమ దీక్షను కొనసాగించాలనుకుంటే అందుకు అనుమతి కోరుతూ అప్లికేషన్ ఇవ్వొచ్చు. అయితే జంతర్ మంతర్ వద్ద మాత్రం దీక్షకు అనుమతినివ్వలేం. అది కాకుండా మరో చోట వారికి అనుమతి కల్పిస్తాం' అని అన్నారు.

పోలీస్ కస్టడీలో జంతర్ మంతర్

ఆదివారం ఘటన తరువాత జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల సభాస్థలిని పోలీసులు ధ్వంసం చేశారు. రెజ్లర్ల సామాగ్రిని అక్కడ నుంచి ఖాళీ చేయించారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆందోళనకారులు, ఇతరులను జంతర్ మంతర్ లోపలికి అనుమతించట్లేదు. జంతర్ మంతర్ మొత్తం పోలీస్ కస్టడీలో ఉంది. వందలాది పోలీసుల పహారాలో ఆ ప్రాంతం ఉంది.

కాల్చి చంపుతామని రిటైర్డ్ ఐపీఎస్ బెదిరింపులు

ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐపీఎస్ ఒకరు ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఒలింపిక్ పతకం విజేత బజరంగ్ పూనియా ధీటుగా బదులిచ్చారు. రిటైర్డ్ ఐపీఎస్, కేరళ పోలీస్ మాజీ చీఫ్ ఎన్ సి ఆస్తానా ఈ ట్వీట్ చేశారు. 'పరిస్థితులు బట్టి మీపై కాల్పులు జరుపుతారు. తప్పు మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే.. మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్ 129 ప్రకారం పోలీసులకు కాల్పులు జరిపే అధికారం ఉంది.

సమయం వస్తే ఆ కోరిక నెరవేరుతుంది. పోస్ట్‌మార్టం టేబుల్‌పై మళ్లీ కలుద్దాం' అంటూ రెజర్లను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ పై భజరంగ్ పునియా స్పందిస్తూ.. 'ఈ ఐపీఎస్ అధికారి మమ్మల్ని కాల్చడం గురించి మాట్లాడుతున్నారు. సోదరా, మేము మీ ముందున్నాం. ఎక్కడికి రావాలో చెప్పండి. మీ బుల్లెట్లకు మా ఛాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. ఇప్పటి వరకు రెజర్లు బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అదొక్కటే, అది కూడా తీసుకురండి' అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

జూన్ 1న దేశవ్యాప్త ఆందోళనలు

పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు

లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ పై కాకుండా, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మల్లయోధులపై అణచివేతను నిరసించాలని పది కేం ద్ర కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయి. రెజ్లర్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అణచివేతను ఖండించాలనీ, దానికి వ్యతిరేకంగా జూన్1న నిరసన కార్యక్రమా లు చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు తమ అనుబంధ సంఘాలకు పిలుపునిచ్చా యి. ఈ మేరకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సేవా, ఎఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ సంఘాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

మహిళా లోకానికి ఇదేం సందేశం?

(మొదటిపేజీ తరువాయి)

ప్రదర్శించారు. మహిళలు భరతమాత ముద్దుబిడ్డలంటూ పొగడ్తలతో ముంచెత్తే పాలకులు రెజ్లర్లపై చూపించే గౌరవం ఇదేనా అని క్రీడాకారులు నిలదీస్తున్నారు. 'ఇదంతా చూసి నేను చాలా విచారించాను. భారత క్రీడా రంగానికే ఇది చీకటి రోజు' అని టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా వ్యాఖ్యానించారు. పోలీసులు ఇలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమే.. పరిస్థితిని చక్కదిద్దడానికి రెజ్లర్లు ప్రభుత్వా నికి కావాల్సినంత సమయం ఇచ్చారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలంటూ రెజ్లర్లు జనవరిలోనే గళం విప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఒలింపిక్ పతక విజేతలు ఎంసీ మేరీకోమ్, యోగేశ్వర్ దత్‌తో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అదే నెల 23న ప్రకటన చేసింది. మేరీకోమ్ బీజేపీ మాజీ ఎంపీ కాగా దత్ ఆ పార్టీ సభ్యుడు. విచారణ కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కమిటీలో కూడా వీరిద్దరూ సభ్యులే. ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలలో జరిపే విచారణల్లో క్రీడా శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి.

గత సంవత్సరం సైక్లింగ్ కోచ్, సెయిలింగ్ కోచ్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు క్రీడా శాఖ వెంటనే స్పందించింది. ఫిర్యాదు అందగానే వీరిద్దరి కాంట్రాక్టులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అంతేకాక మహిళా అథ్లెట్లకు బాసటగా నిలిచే విషయంలో జాతీయ క్రీడా సమాఖ్యలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఈ ఇద్దరు కోచ్‌లకూ రాజకీయాలతో సంబంధం లేదు. అందుకే అధికారులు వేగంగా స్పందించారు. కానీ ఇప్పుడు ఆరోపణలు వచ్చింది సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీపైన. ఆయనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు నివేదికలు అందించినా వాటిని నేటి వరకూ బయటపెట్టలేదు. కనీసం ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు సైతం ఇవ్వలేదు. ఇది చాలదన్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ క్రీడాకారిణి పీటీ ఉష రెజ్లర్లపైనే మండిపడ్డారు. వారిలో క్రమశిక్షణ లోపించిందని ఆరోపించారు.

బీజేపీతో 2015 నుండి సంబంధాలున్న అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబే కూడా రంగంలోకి దిగారు. రెజ్లర్లు దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తు న్నారంటూ ఆయన దుయ్యబట్టారు. మహిళా రెజ్లర్లకు పతకాలు వచ్చినప్పుడు వారిని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోడీ ఇప్పుడు మౌనముద్రలోకి జారుకున్నారు. ఇలాంటి నాయకులు మహిళా లోకానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో గమనించా ల్సిన అవసరం ఉంది.

ఏం సాధించారు?

(మొదటిపేజీ తరువాయి)

7.59 మధ్య కొనసాగింది.

ఆరోగ్య రంగంపై శీతకన్ను

మోడీ ప్రభుత్వం ఆరోగ్య రంగంపై శీతకన్ను వేసింది. కోవిడ్ మహమ్మారి దేశాన్ని కుదిపేసినా ఈ రంగంపై చేసిన ఖర్చులో పెరుగుదల కన్పించడం లేదు. 2014-15 నుండి 2022-23 వరకూ ఈ రంగంపై పెట్టిన ఖర్చు జీడీపీలో కేవలం 1.2%-2.2% మధ్యే ఉంది. ప్రజారోగ్యంపై పెడుతున్న ఖర్చులో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 12 శాతమే. కానీ దేశ ప్రజలు మాత్రం తమ ఆదాయంలో 52% వరకూ ఆరోగ్యంపై ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

పెద్ద నోట్ల రద్దుతో ఒరిగింది శూన్యం

పెద్ద నోట్ల రద్దు ఓ పెద్ద సాహసోపేత నిర్ణయమని ప్రభుత్వం డాంబికాలు పలికినా ఒరిగింది ఏమీలేకపోగా ఆర్థికవ్యవస్థకు నష్టమే మిగిల్చింది. నల్లధనాన్ని వెలికితీయడం మాట అటుంచితే పన్ను-జీడీపీ దామాషా ఏ మాత్రం పెరగలేదు. నగదు వినియోగం కూడా తగ్గలేదు. ఉదాహరణకు గత తొమ్మిది సంవత్సరాలలో పన్ను-జీడీపీ నిష్పత్తి 4.78-6.02% మధ్యన ఉన్నది. దీనికి భిన్నంగా కరెన్సీ-జీడీపీ నిష్పత్తి 2014-15లో 11.6% ఉంటే 2020-21లో 14.4 శాతానికి పెరిగింది. అయితే ఆ తర్వాతి సంవత్సరం అది కొంత తగ్గింది. డిజిటల్ లావాదేవీలను ఎంతగా ప్రోత్సహించినప్పటికీ ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు.

ఎగుమతులూ అంతంతే

మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి చర్యలు ఎన్ని తీసుకుంటున్నప్పటికీ దేశం నుండి సరుకుల ఎగుమతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రపంచ సరుకుల ఎగుమతులలో మన వాటా 2014లో 1.69% ఉంటే 2021 నాటికి 1.77% మాత్రమే పెరిగింది.

నత్తనడకన భారీ ప్రాజెక్టులు

దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో భారీ ప్రాజెక్టులు ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. బులెట్ ట్రెన్ ప్రాజెక్ట్ అయితే ఇంకా పట్టాలు ఎక్కనే లేదు.

ఎఫ్‌డీఐలు పెరిగినా...

మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (ఎఫ్‌డీఐలు) పెరుగుదల కన్పించింది. 2014-15లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు 2021-22 నాటికి 84.83 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే 2022-23లో మన దేశానికి 70 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, స్వచ్ఛభారత్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం ముద్ర యోజన, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన వంటి పలు పథకాలు ప్రవేశపెట్టినా అవి పేదల బతుకులను ఏ మాత్రం మార్చలేకపోయాయనే చెప్పాలి.

జూన్ 2న గన్‌పార్కు నుంచి గాంధీభవన్‌కు ర్యాలీ : మహేష్ కుమార్ గౌడ్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జూన్ 2న గన్‌పార్కు నుంచి గాంధీభవన్‌కు ర్యాలీ నిర్వహిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. అందుకోసం పార్టీ పక్షాన కమిటీని నియమిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరివల్ల వచ్చిందో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ ఎలా మోసపోయారనే విషయాన్ని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం కష్టపడిన ఎంపీలు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సన్మానం చేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప రాష్ట్రంలోని ఉద్యమకారులకు ఉద్యోగాలు దక్కలేదన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలందరినీ మోసం చేశారని చెప్పా రు. కేసీఆర్‌కు ఓటేస్తే తెలంగాణ భూములు ఆక్రమించుకున్నారని విమర్శించారు. సోనియా స్థానంలో ఇంకెవరూ ఉన్న తెలంగాణ వచ్చేది కాదన్నారు.

కర్నాటక సీఎంను కలిసిన వీహెచ్

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన నివాసంలో కలిసి మాజీ ఎంపీ వి హనుమంతరావు సోమవారం కలిశారు. జూన్‌లో తెలంగాణలో జరగనున్న బీసీ గర్జన సభకు ముఖ్యఅతిథిగా రావాలని ఆయన్ను కోరారు. ఇదే విషయమై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేత కూడా ఆహ్వానం అందిస్తారని తెలిపారు.వీహెచ్ వెంట తమిళనాడు పీసీసీ అధ్యక్షులు కె.ఎస్.అళగిరి తదితరులు ఉన్నారు. కర్నాటక సీఎంగా ఎంపికైనందుకు ఆయనకు వీహెచ్ అభినందనలు తెలిపారు.

కబ్జాదారులకు అండగా పోలీసులు

'కోరుట్ల' లాఠీచార్జిని ఖండిస్తున్నాం : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

నిలువ నీడలేని పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నక్రమంలో వారిపై అర్ధరాత్రి పోలీసులు జులుం ప్రదర్శించడం, దొంగలను అరెస్టు చేసినట్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య విమర్శించారు. ప్రజాప్రతినిధులు, కబ్జాదారులకు అండగా ఉంటున్న పోలీసులు పేదలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాఠీచార్జిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, జగిత్యాల నాయకులు తిరుపతినాయక్, ఐదుగురు మహిళలతో సహా పది మంది తీవ్రంగా గాయపడ్డారని, ఓ మహిళ పన్ను విరిగిందని తెలిపారు. 50మందిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్లలో నిర్బంధించారని అన్నారు. ఇది హేయమైన చర్యగా పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న 40మంది గుడిసెవాసులను అక్రమంగా అరెస్టు చేశారనీ, వారిని విడుదల చేయాలని కోరారు. ఆర్డీఓ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నాకు ప్రయత్నించిన వారిని పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారని తెలిపారు. గుడిసెవాసుల మీద నిర్బంధం ఆపాలని, వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మంత్రి జోక్యం చేసుకోవాలి
ప్రజాసంఘాల పోరాట వేదిక వినతి

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జెమ్మిగద్దె సర్వే నెం.923లో 52 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమించడానికి రియల్టర్లు ప్రయతిస్తుంటే, సీపీఐ(ఎం), ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో దాన్ని అడ్డుకున్నవారిపై లాఠీఛార్జి చేయడం శోచనీయమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రజకవృతిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య అన్నారు. ఈ మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వారు సోమవారం వినతి పత్రం సమర్పించారు. లేఖ రాశారు. ఈ విషయంపై జోక్యం చేసుకుని అరెస్టు చేసినవారిని విడుదల చేయించాలని, గుడిసెవాసులందరికి పటాలను ఇప్పించాలని మంత్రిని కోరారు. మంత్రి స్పందిస్తూ సమస్యను త్వరితగిన పరిష్కరిస్తామని హామినిచ్చారు. స్థానిక పోలీసు అధికారులతో ఆయన మాట్లాడారు.

పోలీసు నిర్బంధకాండ ఆపాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

నిలువ నీడలేని పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే వారిని పోలీసులు అర్ధరాత్రి దొంగలను అరెస్టు చేసినట్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్ రాములు అన్నారు. అరెస్టు చేసిన గుడిసెవాసులను, నాయకత్వం వహిస్తున్న సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకష్ణ, జగిత్యాల జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుడిసెవాసులను, నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, ఎమ్మెల్యే అనుచరులను ఏమీ చేయలేని పోలీసులు పేదలపై తమ ప్రతాపం చూపటం దారుణమన్నారు. రెవెన్యూ భూమికి, సివిల్ పోలీసులకు ఉన్న సంబంధమేంటో తెలిపాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా పేదలందరూ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉండడం నేరం ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి, పేదలపై దౌర్జన్యం, బెదిరింపులకు దిగుతున్న పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

గిరిజన ఆశ్రమ సీఆర్టీలకు 12 నెలల వేతనం

- ఉత్తర్వులు విడుదల

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీ)కు 12 నెలల వేతనాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం వారికి 10.5 నెలలకు మాత్రమే వేతనం ఇస్తున్నామని తెలిపారు. ఇతర గురుకులాల తరహాలో 2022-23 విద్యాసంవత్సరం నుంచే 12 నెలల వేతనం ఉత్తర్వులను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

టీఎస్‌యూటీఎఫ్ హర్షం

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలకు 12 నెలల వేతనం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి హర్షం ప్రకటించారు.

సీఎంకు కృతజ్ఞతలు : పీఆర్టీయూటీఎస్

రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలకు 12 నెలల వేతనం మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు టి హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌కు పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు.

'అమరవీరులను కించ పరిచేలా హరీశ్‌రావు వ్యాఖ్యలు '

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవవేడుకలు చేయడం హాస్యాస్పదమంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించడం ద్వారా అమర వీరులను కించపరిచారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి. నిరంజన్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

బిజినెస్

ఐటి రంగంలో తగ్గిన ఎఫ్‌డిఐలు

- 2022-23లో 22 శాతం పతనం



న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)లు 22 శాతం పతనమై 46 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) గణంకాలు తెలిపాయి. ముఖ్యంగా కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఎఫ్‌డిఐలు తగ్గాయని వెల్లడించింది. ఇంతక్రితం ఏడాది 2021-22లో 58.77 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలు నమోదయ్యాయి. ఈక్విటీ, ఇతర పెట్టుబడులను కలిపి స్థూలంగా 2022-23లో 16.3 శాతం పతనమై 70.97 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని డిపిఐఐటి తెలిపింది. ఇంతక్రితం ఏడాదిలో 84.83 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలు చోటు చేసుకున్నాయి. తయారీ రంగం, కంప్యూటర్ సర్వీసెస్, కమ్యూనికేషన సర్వీసెస్‌లో అధికంగా ఎఫ్‌డిఐలు పడిపోయాయి.

2022-23 ఏప్రిల్ నుంచి మార్చి కాలంలో సింగపూర్ నుంచి అత్యధికంగా 17.2 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలు వచ్చాయి. మారిషాస్ నుంచి 6.13 బిలియన్లు, అమెరికా నుంచి 6 బిలియన్లు, యుఎఇ నుంచి 3.35 బిలియన్ల పెట్టుబడులు నమోదయ్యాయి. నెథర్లాండ్స్ నుంచి 2.5 బిలియన్లు, జపాన్ (1.8 బిలియన్లు), బ్రిటన్ (1.73 బిలియన్లు), సైప్రస్ (1.27 బిలియన్లు) తదితర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. మారిషాస్, అమెరికా, నెథర్లాండ్స్, జర్మనీ దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డిఐల్లో అధిక తగ్గుదల చోటు చేసుకుంది. 2021-22లో ఆటోమొబైల్ రంగంలోకి 7 బిలియన్ల పెట్టుబడులు రాగా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1.9 బిలియన్లు మాత్రమే వచ్చాయి. 2022-23లో మహారాష్ట్రలోకి అత్యధికంగా 14.8 బిలియన్ల పెట్టుబడులు వచ్చినప్పటికీ.. ఇంతక్రితం ఏడాది 15.44 బిలియన్లతో పోల్చితే తక్కువగానే నమోదయ్యాయి. కర్నాటక రాష్ట్రంలోకి 10.42 బిలియన్లు, గుజరాత్‌లోకి 4.71 బిలియన్ల చొప్పున వచ్చాయి. తమిళనాడు, తెలంగాణ, హర్యాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోకి వచ్చే ఎఫ్‌డిఐల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈక్విటీ రంగంలోకి వచ్చే ఎఫ్‌డిఐల్లో భారీ తగ్గుదల నమోదయ్యింది.

నాట్కో ఫార్మా లాభాల్లో 345 శాతం వృద్ధి

NATCO
Natco Pharma Limited

హైదరాబాద్ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 345 శాతం వృద్ధితో రూ.275.8 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.50.5 కోట్లు, గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో రూ.62.3 కోట్ల చొప్పున లాభాలు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ రెవెన్యూ క్రితం క్యూ4లో 51.80 శాతం పెరిగి రూ.926.9 కోట్లుగా చోటు చేసుకుంది. 2021-22 క్యూ4లో రూ.610.6 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. ఆర్థిక సంవత్సరం 2022-23లో స్థూలంగా నాట్కో రెవెన్యూ 37.6 శాతం పెరిగి రూ.2811.7 కోట్లుగా నమోదయ్యింది. కంపెనీ లాభాలు రూ.715.3 కోట్లుగా ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది రూ.170 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. బ్రిటన్ కంపెనీ జిస్టా ఫార్మాను పూర్తిగా స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపింది. అదే విధంగా కొలంబియాలో లక్ష డాలర్ల లోపు పెట్టుబడితో అక్కడ ఓ సబ్సీడరీ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. సోమవారం బిఎస్ఇలో నాట్కో షేర్ విలువ 0.91 శాతం పెరిగి రూ.635.10 వద్ద ముగిసింది.

ఆప్టిమస్‌తో షావోమి జట్టు

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టివి బ్రాండ్ షావోమి ఇండియా తన 'మేక్ ఇన్ ఇండియా' ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. కేబుల్‌రహిత ఆడియో ఉత్పత్తులను స్థానికంగా తయారు చేయడానికి ఈ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ విభాగంలో దేశీయ ఛాంపియన్లతో కార్యకలాపాల విస్తరణ, తయారీ భాగస్వామ్యాల ద్వారా షావోమి భారత్ పట్ల తన నిబద్ధతను బలోపేతం చేస్తుందని తెలిపింది. వచ్చే రెండేండ్లలో స్మార్ట్‌ఫోన్ దేశీయ విలువ జోడింపులో 50 శాతం పెరుగుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

వీక్‌ఫీల్డ్ ఫుడ్స్ నుంచి రెండు నిమిషాల్లో డెజర్ట్




హైదరాబాద్: ఆహారోత్పత్తుల కంపెనీ వీక్‌ఫీల్డ్ ఫుడ్స్ కొత్తగా ఇన్‌స్టంట్ కస్టర్డ్ మిక్స్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. రెండు నిమిషాల్లో ఈ డెజర్ట్ రెడీ అవుతుందని పేర్కొంది. ఆరు దశాబ్దాలుగా డెజర్ట్ మిక్స్‌ల విభాగంలో ఆధిపత్యం కలిగి ఉన్నామని వీక్‌ఫీల్డ్ ఫుడ్స్ సిఇఒ సచ్‌దేవా పేర్కొన్నారు. నూతన ఇన్‌స్టంట్ కస్టర్డ్ మిక్స్ 2 నిమిషాల్లో గొప్ప రుచిని అందిస్తుందన్నారు. ఒక్క సాచెట్ ధర రూ.25గా నిర్ణయించామన్నారు.

మోబిల్ ప్రచారకర్తగా హృతిక్ రోషన్

న్యూఢిల్లీ: చమురు ఉత్పత్తుల కంపెనీ మోబిల్ తన బ్రాండ్ అంబాసీడర్‌గా హృతిక్ రోషన్‌ను నియమించుకున్నట్లు తెలిపింది., "భారత్‌లో మోబిల్ లూబ్రికెంట్స్ కోసం హృతిక్ రోషన్‌తో భాగస్వామ్యం మాకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. దేశ లూబ్రికాంట్ అవసరాలను పూరిస్తామనే మా మాటకు వ్యాపార భాగస్వాములు, వినియోగదారులలో విశ్వాసం కలిగించేలా హృతిక్ వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని మేము నమ్ముతున్నాము." అని ఎక్సాన్ మోబిల్ లూబ్రికెంట్స్ సిఇఒ విపిన్ రాణా పేర్కొన్నారు.

డికె శివకుమార్‌తో షర్మిల భేటీ

- రాజకీయాలపై చర్చ



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

కర్నాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా వారి మధ్య రాజకీయ చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు తీసుకుని వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని డికె శివకుమార్ షర్మిలను కోరినట్టు తెలిసింది. ఏపీలో వైఎస్ఆర్, టీడీపీలను ఎదుర్కొనేందుకు షర్మిల బలమైన నేతగా కాంగ్రెస్ భావిస్తున్నది. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ కూడా షర్మిలతో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, వైఎస్ఆర్‌టీపీ పొత్తు పెట్టుకునేందుకు డికే రాయబారం చేస్తున్నట్టు మరో వాదన కూడా వినిపిస్తున్నది. 15 రోజుల్లోనే డికెతో షర్మిల రెండుసార్లు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. .

చెరువుల 'కబ్జా'

కనిపించని బఫర్ జోన్లు



మొరంతో పూడ్చేసి ఇండ్ల నిర్మాణాలు

- శిఖం భూములు,ఎఫ్‌టీఎల్ పరిధిలో వెంచర్లు, కాలనీలు
- బడా నాయకుల చేతుల్లో శిఖం భూములు
- పట్టించుకోని అధికారులు

నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి

చెరువులు, కుంటలకు రక్షణ లేకుండా పోయింది. బఫర్ జోన్లు కనిపించడం మాయమవుతున్నాయి.. తూములు కనుమరుగవుతున్నాయి.. భూముల ధరలు పెరగడంతో.. రియల్ మాఫియా చెరువులు, శిఖం భూములను మొరంతో పూడ్చేసి వెంచర్లు, కాలనీలు ఏర్పాటు చేస్తోంది. ఆ పరిధిలో ఇండ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇందులో కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఉంటున్నారు. ఎప్పటికప్పుడూ చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాల్సిన అధికారులు అక్రమార్కులకే సపోర్ట్ చేస్తుండటంతో హద్దులు చెరిగిపోతున్నాయి. దీంతో చెరువుల గొలుసుకట్టు కూడా తెగిపోయి వరద నీరంతా వృథాగా కృష్ణానదిలో కలుస్తోంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 ఎకరాల్లోపు విస్తీర్ణం ఉన్న చెరువులకు, 9 మీటర్లు, 25 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉండాలి. ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలకూ అనుమతి ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధనలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ప్రజాప్రతినిధుల అండతో ఆక్రమణదారులు చెరువులను మొరంతో పూడ్చి ఇండ్లు కట్టి అమ్మకానికి పెడుతున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని పెద్దచెరువు, నాగర్‌కర్నూల్ పట్టణ సమీపాన ఉన్న కేసరి సముద్రం, పుట్నాల చెరువు, తెలకపల్లి పెద్ద చెరువు ఆక్రమణలకు గురవుతున్నాయి. 60 ఎకరాలకు పైగా ఉండాల్సిన మహబూబ్‌నగర్ పెద్ద చెరువు 20 ఎకరాలకు కుచించుకుపోయింది. నాగర్ కర్నూల్ కేసరి సముద్రం ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 30 ఎకరాలకు పరిమితమైంది.

ఆగని ఆక్రమణలు

అక్రమార్కులు చెరువులను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపాన ఉన్న వడ్లోనికుంట గతంలో 70 ఎకరాలకు సాగు ఇచ్చేది. లింగాల పట్టణానికి చెందిన ఓ ప్రముఖ నాయకుడు ఈ చెరువు శిఖం భూములన్నీ రియల్ ఎస్టేట్‌గా మార్చి అమ్ముకున్నారు. వ్యవసాయ బావులను సైతం ధ్వంసం చేశారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్ రహదారి సమీపాన జరుగుతున్న ఈ అక్రమాలు అధికారులకుగానీ ప్రజాప్రతినిధులకుగానీ కనబడకపోవడం విచిత్రం. ఇక్కడి భూముల్లో వెనుకబడిన తరగతులకు చెందిన వారివే అధికంగా ఉన్నాయి. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సమీపాన నరసింహ కుంటను కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మొరంతో పూడ్చివేసి రియల్ ఎస్టేట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీలు టిప్పర్లతో రాత్రింబవళ్లు చెరువును పూడ్చుతున్నారు. గతంలో ఈ చెరువు కింద 50 ఎకరాలకు పైగా సాగు అయ్యేది. ప్రస్తుతం చెరువును పూర్చడంతో ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. ఈ చెరువు పూడ్చివేతలో స్థానిక ప్రజాప్రతినిధుల హస్తమున్నట్టు సమాచారం. ఇదే గ్రామంలోఉన్న శేషయ్య చెరువు కూడా పూర్తిగా ఆక్రమణకు గురి కావడంతో చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. తూములు బంద్ చేసి అలుగులు విప్పేశారు. సాతాపూర్ గ్రామ సమీపాన ఉన్న రసూల్ కుంట పాతినేని చెరువు సైతం కనుమరుగవుతున్నాయి. గతంలో ఈ చెరువుల నుంచి సాగునీరు వచ్చి పంట పొలాలు కళకళలాడేవి. నేడు నీళ్లు లేక పశుపక్షాదులకు దాహార్తి కూడా తీరడం లేదు.

తెగిన గొలుసుకట్టు

ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం కాకతీయులు అప్పట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 6575 గొలుసుకట్టు చెరువులు, కుంటలు నిర్మించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ విస్తరించడం, కబ్జాలు పెరిగిపోవడం వల్ల సుమారు 1250 చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీంతో గొలుసుకట్టు తెగిపోయి అధిక వర్షాలు వస్తే నీరంతా కృష్ణానది పాలవుతుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు మొత్తం పంట పొలాలు నీట మునిగాయి. చెరువులు, ఆనకట్టలు ఉంటే వరదలు తగ్గేవి.

కబ్జాదారులను కట్టడి చేయాలి
వర్ధం పర్వతాలు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి- నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లాలో ఊరకుంటలు, చెరువులు కబ్జా అవుతున్నాయి. ముఖ్యంగా కేసరి సముద్రాన్ని కొంతమంది కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి ఫామ్‌హౌస్‌లు నిర్మించారు. ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో బఫర్ జోన్ పరిమితిని నియమించారు. అయినా అక్రమాలు ఆగడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎఫ్‌టిఎల్ నిర్ణయించి ఆక్రమణ నుంచి రక్షించాలి.

వీఓఏలను అడ్డుకున్న పోలీసులు..అరెస్టులు



నవతెలంగాణ- విలేకరులు

ఐకేపీ వీఓఏల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు బయలుదేరిన వీఓఏలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డగించారు. తెల్లవారుజామునే నాయకులను అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పలుచోట్ల వీఓఏలు ధర్నా చేశారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో సీఐటీయూ నాయకులను, వీఓఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలానికి చెందిన వీఓఏలను పోలీసులు అరెస్టు చేసి నర్సాపూర్(జి) పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోనూ మహాధర్నాకు సిద్ధమై వెళ్తున్న వీఓఏలను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన ముగ్గురు గ్రామ దీపికలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు గ్రామదీపికలను ఆదివారం రాత్రే పోలీసులు నిర్బంధించారు. ఇంత నిరంధం విధించినా వీఓఏలు మొక్కవోని దీక్షతో తెగించి హైదరాబాద్ ఇందిరాపార్కు వద్దకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు.

మాడ్గులపల్లిలో..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, వేములపల్లి, మాడుగులపల్లి మండలాల్లోని వీఓఏలు హైదరాబాద్‌కు బయలుదేరగా.. మార్గమధ్యంలో మాడుగులపల్లి మండల కేంద్రంలో టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి టోల్‌గేట్ వద్దకు చేరుకుని వీఓఏలతోపాటు ధర్నాలో పాల్గొన్నారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు అనుమతి ఉన్నప్పటికీ అడ్డుకోవడం.. అరెస్టు చేయడం ఏంటని పోలీసులను నిలదీశారు. వీఓఏలను పంపించాలని పోలీసు ఉన్నతాధికారితో ఫోన్‌లో రంగారెడ్డి మాట్లాడారు. అనంతరం వీఓఏలందరినీ వాహనాలు ఎక్కించి హైదరాబాద్ పంపించారు

నల్లగొండల్లో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యను, జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాసులు, తిప్పర్తి, చిట్యాల, మాడుగులపల్లి, అనేక చోట్ల వీఓఏలను హైదరాబాదు వెళ్లకుండా అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేశారు. చిట్యాలలో సోమవారం తెల్లవారు జామున ఐదు గంటలకు సీపీఐ(ఎం), సీఐటీయూ జిట్ట నగేష్, నారబోయిన శ్రీనివాస్‌ను ఇండ్ల వద్దే అరెస్టు చేశారు.

రాచరికాన్ని ముందుకు తెస్తున్న మోడీ సర్కార్

- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు



నవతెలంగాణ -రామన్నపేట

రాజ్యాంగ విలువల్ని కాలరాసి రాచరికాన్ని ముందుకు తెస్తున్న మోడీ సర్కార్ విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడం గ్రామంలో సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నూతన భవన నిర్మాణానికి చెరుపల్లి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మొదటి ప్రతిపక్ష నాయకుడు, ఉత్తమ పార్లమెంటేరియన్ పుచ్చలపల్లి సుందరయ్య పేరున నిర్మించే విజ్ఞాన కేంద్రం గ్రామంలో విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచన, సామాజిక సేవాదృక్పథం పెంపొందిస్తుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనదన్నారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో భారత లౌకిక, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా క్రతువులు నిర్వహించి, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాచరికపు కాలంనాటి రాజదండాన్ని పట్టుకుని మత మౌఢ్యంతో పూజలు నిర్వహించడం, భారత రాష్ట్రపతిని ఆహ్వానించకుండా సాధువులు, సన్యాసుల కాళ్లకు దండం పెట్టడం ఏంటని ప్రశ్నించారు. మోడీ నియంతలా వ్యవహరిస్తూ దేశ ప్రతిష్టతను దెబ్బతీశారని విమర్శించారు. చట్టాలను రూపొందించే భారత పార్లమెంటును మత ఛాందసాల కేంద్రంగా మార్చడంలో బీజేపీ పాలన లక్ష్యం ఏమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అదే సమయంలో నిరసన తెలిపిన రెజ్లర్లపై దాడి హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, వనం ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహా చారి తదితరులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి హైవేపై..దొంగల ముఠా హల్‌చల్

- రెండు రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు
- కారు వదిలి పారిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ చోరీ దుండగులు



నవతెలంగాణ-డిచ్‌పల్లి

అర్ధరాత్రి వేళ.. 44వ జాతీయ రహదారిపై దొంగలముఠా హల్‌చల్ చేసింది. కొన్ని రోజులుగా వ్యవసాయ క్షేత్రాల్లో ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్, కాపర్ వైర్‌లను దొంగిలిస్తున్న ముఠా.. వస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద అర్ధరాత్రి వేళ కాపు కాశారు. బారీ కేడ్‌లను పెట్టి తనిఖీలు చేపట్టగా.. ఒక కారు వేగంగా వచ్చి బారికేడ్‌లను ఢీకొట్టి వెళ్తుండగా.. పోలీసులు రెండు రౌండ్‌లు కాల్పులు జరిపారు. కొద్ది దూరం వరకు వెళ్లిన దుండగులు కారును వదిలేసి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌వైర్‌ను దొంగల ముఠా చోరీకి పాల్పడుతోంది. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదు కావడంతో పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగిన దొంగతనాల్లో ఒక కారును పోలీసులు అనుమానించారు. ఆ కారు ఆదివారం రాత్రి ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తున్నట్టు అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించి అలర్ట్ చేశారు. దానిలో భాగంగానే టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, ధర్పల్లి సీఐతో పాటు డిచ్‌పల్లి, ఇందల్వాయి, జాక్రన్ పల్లి, ధర్పల్లి ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో కలిసి ఇందల్‌వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల సమయంలో రాజస్థాన్‌కు చెందిన కారు వస్తుండటంతో గమనించిన ధర్పల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి కారుని ఆపే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న బారికేడ్‌లను కారు ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. వెంటనే ఎస్ఐ గాల్లో రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అలర్టయ్యారు. కారును పట్టుకోవడానికి పోలీసులు ఛేజ్ చేయగా.. నిందితులు సదాశివనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లుపేట్ వద్ద కారు వదిలేసి నలుగురు దుండగులు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు టీమ్‌లుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజస్థాన్ దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సదాశివనగర్ మండలంలోని మల్లుపేట వద్ద కారును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన కొద్దిసేపటికి పోలీసులు మల్లుపేట చేరుకొని కారును స్వాధీనం చేసుకొని ఇందల్‌వాయి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ముఠాపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలి

సదాశివనగర్ : మండలంలోని మల్లూపేట్ గ్రామ శివారులో ఆదివారం రాజస్థాన్ దొంగల ముఠా కారును వదిలి పారిపోయారు. దుండగులను పట్టుకునేందుకు ఇందల్‌వాయి టోల్‌గేట్ నుంచి పోలీసులు ఛేజ్ చేస్తుండగా.. వారు కారును సదాశివనగర్ మండలం మల్లుపేట్ గ్రామ శివారులో వదిలిపారిపోయినట్టు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. గ్రామస్తులు, సర్పంచ్‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

10 శాతం తరుగు డబ్బులను రైతుకు చెల్లించాలి

- మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
- కలెక్టరేట్ ముట్టడి



నవ తెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి

ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, తరుగు పేరుతో కోతపెట్టిన 10 శాతం ధాన్యం డబ్బులను రైతు ఖాతాలో చెల్లించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. సోమవారం రైతులు నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రాత్రింబవళ్లు కష్టపడి సాగు చేసిన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొస్తే దళారులు నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నిబంధనలూ పెట్టకుండా కొనుగోలు చేయాల్సి ఉందని, అధికారులు నిబంధనలను బేకాతర్ చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మార్కెట్లో కొనుగోళ్లలో సంచి దగ్గర రెండు కేజీల ధాన్యం అదనంగా తీసుకుంటున్నారని చెప్పారు. మిల్లర్లకు ప్రభుత్వమే తరుగు పేరుతో నూటికి పది రూపాయలు ఇస్తుంటే, మరో పది రూపాయలు రైతుల నుంచి ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా ఒక లారీకి రూ.35 వేలు మిల్లర్లు లాభపడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆరుగాలం కష్టం చేసిన రైతుకు మిగిలేది నూటికి పది రూపాయలు అయితే.. అవి కూడా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఈ విధంగా దగా చేస్తుంటే ప్రజాప్రతినిదులు ఎందుకు నిలదీయడం లేదన్నారు. 2018 ఎన్నికలకు ముందు ఇస్తామన్న రుణమాఫీ ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు తూకం చేసి రైతుల దగ్గర నుంచి 10శాతం తరుగు పేరుతో తీసుకున్న ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రాస్తారోకో చేశారు. రైతులతో చర్చలకు వచ్చిన జాయింట్ కలెక్టర్ మోతిలాల్ ఏమీ మాట్లాడకుండానే వెనుతిరిగి పోయారు. జూపల్లి కృష్ణారావుతోపాటు ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌ను, ముఖ్య కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు.

త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలి

- వచ్చే ఎన్నికల్లో బాధితులందరూ నామినేషన్ వేయాలి : ప్రజా గాయకులు గద్దర్
- కలెక్టరేట్ ఎదుట భూ నిర్వాసితుల ధర్నా



నవతెలంగాణ- భువనగిరిరూరల్

త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని, ఒకవేళ మార్చకుంటే ఎకరం భూమికి, మూడెకరాల భూమి ఇవ్వాలని ప్రజాగాయకులు గద్దర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని కోరుతూ భూనిర్వాసితులు సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి గద్దర్ మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి నుంచి భూ సమస్య పైనే పోరాటాలు జరిగాయని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా భూమికోసం, భుక్తి కోసం జరిగిందని చెప్పారు. మహాభారత యుద్ధం సైతం భూమి కోసమే జరిగిందని గుర్తు చేశారు. 'మా భూమి మాకు కావాలి' అనే నినాదంతో ఓట్ల విప్లవం రావాలని, ఓటు ఆయుధం కావాలని అన్నారు. రాష్ట్రంలో ధరణి పేరుతో భూములను అమ్ముకుంటున్నారన్నారు. అలైన్‌మెంట్ మార్చకుంటే వచ్చే ఎన్నికల్లో బాధితులందరూ నామినేషన్ వేయాలని సూచించారు.త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌లో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు అండగా సీపీఐ(ఎం), రైతు సంఘం ఉంటుందని తెలిపారు. త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నాక ప్రమోద్ కుమార్ అన్నారు. అలైన్‌మెంట్ కోసం అవసరమైతే రాజీనామాలు చేస్తామని చెప్పారు. ధర్నాకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి మాట్లాడారు. త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే కోసం మార్పులు చేశారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు కల్పించుకొని అలా మాట్లాడటం సరికాదన్నారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్యల మాటల యుద్ధం ముదిరింది. కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీపీసీసీ బీర్ల ఐలయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు తంగేళ్లపల్లి రవికుమార్, పల్లెర్ల యాదగిరి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్ కాశపాక మహేష్, వైఎస్ఆర్‌టీపీ జిల్లా అధ్యక్షులు ఎండి.అవతార్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, కౌన్సిలర్ నాయిని పూర్ణచందర్, కిరణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బీస్కుంట్ల సత్యనారాయణ, రఘుబాబు పాల్గొన్నారు.

మణిపూర్‌లో బీజేపీ అండతోనే గిరిజనులపై దాడులు : టీఏజీఎస్

నవతెలంగాణ- ఆదిలాబాద్

మణిపూర్‌లో ఆదివాసీ కుకీ, నాగ గిరిజన తెగలపై బీజేపీ అండతో జరుగుతున్న దాడులను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. గిరిజనులపై దాడులు ఆపడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, మతోన్మాదులను కఠినం శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. మణిపూర్ రాష్ట్రంలో రెండు మాసాలుగా కుకీ, నాగ ఆదివాసీ గిరిజన తెగలపై మతోన్మాద శక్తుల దాడులతో అట్టుడుకుతోందన్నారు. కేంద్రంలో, మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గిరిజనులపై దాడులను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న మైతీ కులస్తులలో తమ బలాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే మణిపూర్‌లో కుకీ, నాగ ఆదివాసీ గిరిజన తెగలపై దాడులని పేర్కొన్నారు. బీజేపీ తన రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర జనాభాలో 54శాతం ఉన్న మైతీ కులస్తులను గిరిజన తెగల జాబితాలో చేర్చడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. తద్వారా రాష్ట్ర జనాభాలో మైనారిటీగా ఉన్న కుకీ, నాగ గిరిజన తెగల హక్కులను దెబ్బతీయాలని చూస్తోందని పేర్కొన్నారు. కుకీ, నాగ తెగలను అడవి నుంచి గెంటేయాలని, వారి ఆధీనంలో ఉన్న భూములను గిరిజనేతరులైన మైతీలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. అందుకు ఆటంకంగా ఉన్న గిరిజన చట్టాలను అతిక్రమించడానికి మైతీలను గిరిజనులుగా మార్చే ప్రయత్నాలకు బీజేపీ తెరతీసిందని పేర్కొన్నారు. దీన్ని ప్రతిఘటించిన కుకీ, నాగ గిరిజన తెగలపై బీజేపీ అండతో మతోన్మాద శక్తులు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. గిరిజనుల ఇండ్లను, ఆస్తులను, చర్చీలను ధ్వంసం చేశారని, 70మందికి పైగా చనిపోయారని పేర్కొన్నారు. శాంతియుతంగా కలిసి మెలిసి జీవిస్తున్న గిరిజన, గిరిజనేతర ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెట్టి మణిపూర్ రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చిందని తెలిపారు. మణిపూర్ ఆదివాసీ గిరిజనులపై జరుగుతున్న జాతి ఉన్మాద, మతోన్మాద దాడులను ప్రజలంతా తీవ్రంగా ఖండించాలని, కుకీ, నాగ ఆదివాసీ గిరిజన తెగలపై మతోన్మాద శక్తుల దాడులను అరికట్టేందుకే తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

వడదెబ్బతో ఇద్దరు మృతి



నవతెలంగాణ-హుజూర్‌నగర్

నాలుగు రోజులుగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, పరిసర గ్రామాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 నుంచి 46 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ క్రమంలో సోమవారం వడదెబ్బకు గురై పట్టణంలోని దీక్షిత్‌నగర్‌కాలనీలో నివాసముంటున్న భవన నిర్మాణ కార్మికురాలు పల్లపు మరియమ్మ(60), దద్దనాల చెరువు కాలనీలో నివాసం ఉంటున్న పటాన్ ముస్తక్‌ఖాన్(74) మృతిచెందారు. ముస్తక్‌ఖాన్ రోజువారి కూలీ పనులకు వెళ్తుంటాడు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆర్‌ఎంపీపీఎంపీల అసోసియేషన్ నాయకులు ఎస్‌కె.మన్సూర్‌అలీ ప్రభుత్వాన్ని కోరారు.

అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు

- 18మంది అరెస్ట్ : సీపీ రంగనాథ్



నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి

హన్మకొండ జిల్లాలో అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడుతూ గర్భస్రావాలు చేస్తున్న 18మందిని హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వారి నుంచి మూడు లింగనిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్‌ఫోన్లు, రూ.73 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరంగల్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఘటనపై సీపీ వివరాలు వెల్లడించారు. అరెస్టయిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నె పార్థు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్‌రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డి. ప్రణయ్‌బాబు, కీర్తి మోహన్, బాల్నె ఆశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ ఉన్నారు.

ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్‌కు గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియన్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో దాని ద్వారా సులభంగా డబ్బులు సంపాదించాలనుకొని తన భార్య సంధ్యారాణితో కలిసి గోపాల్‌పూర్ వెంకటేశ్వర కాలనీలో కొద్ది మంది సిబ్బందితో పోర్టబుల్ స్కానర్ల సహాయంతో స్కానింగ్ కేంద్రాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ స్కానింగ్ కేంద్రానికి ఆర్‌ఎంపీ లు, పీఆర్‌ఓలు, ఆస్పత్రి మేనేజ్‌మెంట్, సిబ్బంది, డాక్టర్‌లతో కలిసి ఒక నెట్‌వర్క్‌గా ఏర్పాటు చేసుకొని వారి సాయంతో గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను లింగనిర్ధారణ పరీక్షల కోసం నగరానికి తీసుకొచ్చేవారు. లింగనిర్ధారణకు వచ్చే మహిళలకు పరీక్షలు చేసి పుట్టబోయేది ఆడబిడ్డ అయితే గర్భస్రావం కోసం ఈ ముఠాకు చెందిన ఆస్పత్రులు.. హన్మకొండలో లోటస్, గాయత్రి ఆస్పత్రులు, నెక్కొండలోని ఉపేందర్ (పార్థు ఆస్పత్రి), నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సంబంధింత డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి పంపించేవారు. ఇందుకోసం ఒక్కొక్క గర్భస్రావానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు డబ్బులు వసూలు చేసి వాటిని ఆ ముఠా సభ్యులు కమిషన్ల రూపంలో పంచుకునే వారు. ఇప్పటి వరకు ఈ ముఠా 200కుపైగా గర్భస్రావాలు చేశారు. అక్రమం గా లింగానిర్ధారణ పరీక్షలు చేస్తున్నందుకు గతంలో నూ ప్రవీణ్‌ను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన అదనపు డీసీపీ పుష్ప, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రె డ్డి, ఇన్‌స్పెక్టర్లు సుజాత, శ్రీనివాసరావు, జనార్ధన్‌రెడ్డి, వినయ్‌కుమార్, ఎస్ఐలు ఫసీయుద్దీన్, మల్లేశం, శరత్‌కుమార్, భాగ్యలక్ష్మీ, ఏఏఓ సాల్మన్, ఏహెచ్‌టీ యూ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సైబర్ క్రైం సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, చైల్డ్ కోఆర్డినేటర్లు కృష్ణమూర్తి, కృతిను పోలీసు కమిషనర్ అభినందించారు.

తిరోగమన పాఠాలు


సంపాదకీయం

ఇక మనం 'చదువని వాడజ్ఞుండగు' అనే పోతన పద్యాన్ని 'చదివిన వాడజ్ఞుండగు' అని తిరగేసి చదువుకోవాలి. మత పరమైన, మనువాద భావజాలంతో విద్య వ్యవస్థను కలుషితం చేసే కుట్రలు వేగం పుంజుకుంటున్నాయి. పురాణాలు, వేదాలు, జ్యోతిష్యం, హస్త సాముద్రికం, చిలుక జ్యోస్యాలు వంటివి ప్రవేశపెట్టి, విద్యార్థుల మెదళ్లను వికసించకుండా

> దేశ ఔన్నత్యానికి ప్రతీక అయిన భిన్నత్వంలో ఏకత్వం, లౌకికత అంటే పడని పాలకుల కనుసన్నల్లో తయారైన ఈ విద్యావిధానం రానున్న రోజుల్లో భావి భారత విద్యార్థిని మతతత్వంలో మూఢత్వంలో మునిగితేలేలా చేస్తుంది. ఇందుకు అనుగుణంగా కేంద్రమే చరిత్రను పూర్తిగా వక్రీకరించే పనికి పూనుకుంది. ఇప్పటిదాకా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య ఇకపై కేంద్ర ప్రభుత్వ పెత్తనంలోకి వెళ్లనుండడంతో రాష్ట్రాల హక్కులకు భంగం కలుగనుంది.

మూఢత్వాన్ని నింపుతుంటే ఇక శాస్త్రీయభావాలకు చోటుందా? విద్యా ప్రగతికి బాటుంటుందా?! తాజాగా 'మహర్షి పాణిని సంస్కృతం, వేద విశ్వవిద్యాలయం' కాన్వకేషన్‌లో పాల్గొన్న ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... "ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు సంస్కృతాన్ని చాలా ఇష్టపడతారు. ఇది కంప్యూటర్ల భాషకు సరిపోతుంది. కృత్రిమ మేధస్సు నేర్చుకునే వారు దానిని నేర్చుకుంటారు. గణన కోసం సంస్కృతాన్ని ఎలా ఉపయోగించవచ్చనే దానిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి" అని సెలవిచ్చారు. సాక్షాత్తు ఇస్రో చైర్మనే ఇలా మాట్లాడితే విద్యార్థులకు సైన్స్ మీద నమ్మకం ఎలా కలుగుతుంది? అసలు ఇలాంటి వ్యక్తికి ఒక్కక్షణమైనా ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా?

డెబ్బైఐదేండ్లుగా స్వాతంత్ర్య దేశంలో మనశక్తిని మనం పెంచుకోవటానికి, సాధికారతను సాధించుకోవటానికి, సొంతఆలోచనతో శాస్త్రసాంకేతికరంగంలో, పరిశోధనలో ప్రగతిని పొందేందుకు తగిన విద్యను మలచుకునేందుకు నిదానంగానైనా కొన్ని అడుగులు పడ్డాయి. కానీ, గత దశాబ్ధకాలంగా పరిశోధనలో ఒక్క ముందడుగు లేదు. ప్రపంచానికి భారతదేశం ఆదర్శమనే ప్రచారాలకైతే తక్కువేం లేదు గానీ, దాని వెనకాల ఉన్న చేదునిజాలివి.



ఢిల్లీ విశ్వవిద్యాలయం(డియూ) పాలక మండలి గతవారం రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యావేత్తలను, మేధావులను విస్మయానికి గురి చేస్తున్నాయి. మొన్నటి వరకు కర్నాటక పయినించిన బాటలో నేడు డియూ నడుస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత 'అంబేద్కర్ ఫిలాసఫీని', స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశభక్తిని పాదుకొల్పిన 'సారే జహాసే అచ్చా' గీత రచయిత ఇక్బాల్‌కు సంబంధించిన 'మోడ్రన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే చాప్టర్‌ను పొలిటికల్ సైన్స్ నుంచి తొలగింపు నిర్ణయం తీసుకుంది. 'హిందూత్వపై అధ్యయన కేంద్రం', దేశ విభజనపై అధ్యయన కేంద్రం' ఏర్పాటుకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా రాజనీతి శాస్త్రం కోర్సులో ఉన్న మహాత్మాగాంధీ జీవితం, ఆలోచనలపై ఉన్న పాఠ్యాంశాన్ని తొలగించి కరడుకట్టిన హిందూత్వవాది సావర్కర్ పాఠానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇది అత్యంత దారుణమైన గర్హనీయమైన నిర్ణయం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా యూనివర్సిటీలు కాషాయరంగు పులుముకుంటున్నా యనడాని ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?

శాస్త్రీయ విద్యావిధానం అమలుకై విద్యావ్యవస్థలో సమూలమార్పులు రావాలని అందరం ఏన్నో ఏండ్లుగా ఆశిస్తున్నాం. దీనిని అదనుగా తీసుకున్న బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో అత్యంత లోపభూయిష్టమై విద్యావిధానం అమలుకు పూనుకుంది. దీనికి విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా లెక్కచేయకుండా అమలు చేయాలని రాష్ట్రాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. నూతనత్వం పేరుతో మధ్యయుగాల నాటి విద్య మళ్లీ రాజ్యమేలబోతోంది. ప్రధాని మొదలుకొని వర్సిటీల ఉపకులపతుల దాకా మూఢత్వంలో కూరుకుపోతున్నారు. తాజాగా ఆ కోవలోకి ఇస్రో కూడా చేరిపోతే అది 21 శతాబ్దపు అత్యంత విషాదం.

దేశ ఔన్నత్యానికి ప్రతీక అయిన భిన్నత్వంలో ఏకత్వం, లౌకికత అంటే పడని పాలకుల కనుసన్నల్లో తయారైన ఈ విద్యావిధానం రానున్న రోజుల్లో భావి భారత విద్యార్థిని మతతత్వంలో మూఢత్వంలో మునిగితేలేలా చేస్తుంది. ఇందుకు అనుగుణంగా కేంద్రమే చరిత్రను పూర్తిగా వక్రీకరించే పనికి పూనుకుంది. ఇప్పటిదాకా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య ఇకపై కేంద్ర ప్రభుత్వ పెత్తనంలోకి వెళ్లనుండడంతో రాష్ట్రాల హక్కులకు భంగం కలుగనుంది. హిందుత్వ నినాదాలైన 'ఒకే దేశం-ఒకే జాతి- ఒకే మతం-ఒకే దేవుడు-ఒకే భాష.' వరుసలోకి ఒకే విద్య కూడా చేరబోతోంది. అంటే కాషాయీకరణకు మార్గం సుగమం అవుతోంది.

ప్రగతిశీల భావాలను అడ్డుకుంటూ విశ్వవిద్యాలయాలకు నిధుల్లో కోతలు పెడుతోంది. విద్య కాషాయీకరణ, మతోన్మాద ధోరణులు పెచ్చరిల్లుతున్న క్రమంలో నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెడుతోంది. మరింత హీన సంస్కృతిని పెంచి, విద్యను అంగడి సరుకుగా మారుస్తోంది. ఒక ప్రగతిశీల రాజ్యం అవతరణకు శాస్త్రీయ దృక్పథం గల ప్రజలు అవసరం. అందుకే శాస్త్రీయ పురోగతిని సాధించడం మన రాజ్యాంగ లక్ష్యాలలో ఒకటిగా నిర్దేశించుకున్నాం. కానీ ఏడున్నర దశాబ్దాలుగా ఈ లక్ష్యానికి చేరువకావడానికి సాగుతున్న ప్రయత్నాలన్నింటికీ ఇప్పుడు ప్రమాదమేర్పడింది. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి మనకున్న మార్గం దాన్ని ఓడించడమే.

కరెన్సీ మారకపు రేటు - నిజ వేతనాలు

పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యలోటును తగ్గించడానికి ఒకానొక దేశం తన కరెన్సీ మారకపు విలువను తగ్గించుకుంటే, దాని పర్యవసానంగా కార్మికుల నిజవేతనాలు అనివార్యంగా పడిపోతాయి. ఈ వాస్తవాన్ని చాలామంది ఆర్థిక నిపుణులు సైతం గ్రహించడం లేదు. ఇక మామూలు ప్రజానీకానికి అవగతం అయే పరిస్థితి ఎక్కడుంటుంది? ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ తన వాణిజ్యంలో ఎగుమతులకు, దిగుమతులకు మధ్య ఉన్న తేడాను తగ్గించుకోవాలంటే ఎగుమతులను బాగా పెంచాలి. అందుకోసం అంతర్జాతీయ మార్కెట్‌లో తను పోటీ పడగల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అందుకోసం తన సరుకుల విలువను తగ్గించుకోవాలి. అంటే తన కరెన్సీ మారకపు రేటును తగ్గించుకోవాలి. దాని వలన పెట్టుబడి దారులు నష్టపోకుండా ఉండాలంటే దేశంలో కార్మికుల నిజవేతనాల స్థాయిని తగ్గించాలి. ముందు కరెన్సీ మారకపు రేటును తగ్గిస్తే అప్పుడు అది కార్మికుల నిజవేతనాలను కుదించడానికే దారి తీస్తుంది.


ప్రభాత్ పట్నాయక్

ఈ వాస్తవాన్ని అర్థశాస్త్రానికి సంబంధించిన చాలా పాఠ్యగ్రంథాలు ఎక్కడా చెప్పవు. సాధారణంగా ఆ పుస్తకాలను బూర్జువా అర్థశాస్త్ర కోణం నుండే రాస్తారు. అందులో చిత్రించే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నమూనా వాస్తవంలో ఎక్కడా ఉనికిలో ఉండదు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే కొన్ని మార్కెట్ల సమూహంగా ఆ గ్రంథాలు పరిగణిస్తాయి. ఆ మార్కెట్లలో ధరలు పెరిగితే సరుకులకు ఉండే అదనపు డిమాండ్ తగ్గుతుంది అని చెప్తారు. విదేశీ మారకానికి సంబంధించిన మార్కెట్‌ను

> కొన్ని సందర్భాలలో నిజవేతనాలు పడిపోయినందువలన కార్మికుల కొనుగోలు శక్తి తగ్గిపోయి, దేశం మొత్తం మీద డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు సరుకుల ఉత్పత్తి తగ్గుతుంది. దాని పర్యవసానంగా ఆ సరుకుల తయారీలో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఆ విధంగా పొరుగుదేశాలను వెనక్కి నెట్టి తాను మాత్రం ముందుకు పోవాలన్న తాపత్రయం ప్రదర్శించే పెట్టుబడిదారీ దేశాలన్నీ అంతకు మునుపు ఉన్న స్థితి కన్నా ఇంకా కిందకి దిగజారిపోతాయి. పెట్టుబడిదారీ విధానం ఎంత అర్థం లేనిదో దీనిని బట్టి విదితమవుతుంది.

సైతం వారు ఆ విధంగానే చూస్తారు. ఆ మార్కెట్‌లో విదేశీ కరెన్సీకి ఎక్కువ డిమాండ్ ఉంటే దానిని తగ్గించడానికి మన దేశీయ కరెన్సీ మారకపు రేటును తగ్గించడం పరిష్కారం అని చెప్తారు. మన కరెన్సీ మారకపు రేటును తగ్గించడం అంటే విదేశీ కరెన్సీ మారకపురేటును పెంచడమే అవుతుందని, ఆ విధంగా విదేశీ కరెన్సీ మారకపు రేటు గనుక పెరిగితే ఆటోమేటిక్‌గా ఆ విదేశీ కరెన్సీకి డిమాండ్ తగ్గిపోతుందని వారు చెప్తారు. అప్పుడు వాణిజ్య లోటు కూడా తగ్గుతుందని చెపుతారు.

ఈ విశ్లేషణ యావత్తూ లోపభూయిష్టంగా ఉంది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలకు చమురు, సహజవాయువు వంటి ముడి పదార్థాలు దిగుమతులద్వారా రావలసివుంటుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాలకు తమవద్ద పండని ఇతర ముడి పదార్థాలు దిగుమతులద్వారానే లభిస్తాయి. అలా దిగుమతులద్వారా సమకూరిన ముడి పదార్థాలకు దేశీయంగా లభించే ఇతర ముడి పదార్థాలను, కార్మికుల శ్రమను కూడా జత చేస్తే అవి మొత్తం పరిశ్రమకు అవసరమైన ఇన్‌పుట్ అవుతుంది. అన్ని పెట్టుబడిదారీ దేశాలలోనూ, సరుకుల ధరలను నిర్ణయించేటప్పుడు ఈ ఇన్‌పుట్ కు అవసరమైన ఖర్చును లెక్కించి దానికి అదనంగా తమ లాభాన్ని జోడిస్తారు. ఇది గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థకు వర్తిస్తుంది. బడా పారిశ్రామిక గుత్త సంస్థలన్నీ ఈ విధంగానే తమ సరుకుల ధరలను నిర్ణయించి, ఆ రేటుకు తమ సరుకులను అమ్మితే ఎంత డిమాండ్ ఉంటుందో అంచనా వేసి ఆమేరకు తమసరుకులను ఉత్పత్తి చేస్తారు. పెట్టుబడిదారీ విధానం మొదటినుంచీ ఇదే మాదిరి పద్ధతిలో నడిచేదని కొందరు వాదిస్తూంటారు. మరికొందరు సాంప్రదాయ పెట్టుబడిదారీ ఆర్థిక శాస్త్రంలో స్వేచ్ఛాయుతమైన పోటీ నెలకొనివుండి, సరుకుల రేట్లను మార్కెట్‌లో ఉండే పోటీయే నిర్ణయిస్తుంది తప్ప వ్యక్తులు నిర్ణయించరు అని చెప్తారు. అయితే ఇక్కడ ఈ చర్చ ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఇక్కడ మౌలికమైన విషయం ఏమంటే ఏ ఆధునిక ఆర్థిక వ్యవస్థలోనైనా, సరుకుల ధరలను బడా కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తాయి. తాము ఇన్‌పుట్స్ నిమిత్తం చేసిన ఖర్చుకు అదనంగా తమ లాభాన్ని కలిపి ఆ ధరలను నిర్ణయిస్తాయి.

ఇప్పుడు ఒక కరెన్సీ విలువను 10శాతం మేరకు తగ్గించారనుకుందాం. అప్పుడు దిగుమతి చేసుకున్న విదేశీ సరుకుల విలువ ఈ దేశంలో 10శాతం మేరకు పెరుగుతుంది. ఆ సరుకులను ఇన్‌పుట్స్‌గా వాడి చేసే ఉత్పత్తుల విలువలో ఆ మేరకు (దిగుమతి చేసుకున్న సరుకులను వాడినమేరకు) 10శాతం పెరుగుదల ఉంటుంది. కార్మికుల నిజవేతనాలు యధాతథంగా కొనసాగాలంటే అప్పుడు ఆ వేతనాలు డబ్బు రూపంలో(ప్రస్తుత డబ్బు విలువ ప్రకారం) 10శాతం పెరగాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సరుకుల ధరలు కూడా స్థానికంగా 10శాతం మేరకు పెరుగుతాయి. అటువంటప్పుడు కరెన్సీ విలువను 10శాతం తగ్గించినందువలన వాణిజ్య లోటులో ఏ విధంగానూ మార్పు ఉండదు.

కరెన్సీ విలువ 10శాతం మేరకు తగ్గి, దాని పర్యవసానంగా సరుకుల దేశీయ ధరలు 10శాతం పెరిగినప్పుడు విదేశీ మారకంలో ఆ సరుకుల ధరలు ఏ మార్పూ లేకుండా యధాతథంగా ఉంటాయి. అప్పుడు ఎగుమతులలో పెరుగుదల ఏమీ ఉండదు. సరుకుల ధరలు విదేశీ కరెన్సీలో తగ్గితేనే వాటి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా కరెన్సీ విలువ 10శాతం తగ్గిన ఫలితంగా దేశీయ ధరలు 10శాతం పెరిగితే, అప్పుడు దిగుమతి చేసుకునే విదేశీ సరుకుల ధరలు కూడా 10శాతం పెరుగుతాయి. అదే సమయంలో ఇతర స్థానిక సరుకుల ధరలు కూడా 10శాతం పెరుగుతాయి. అందుచేత దిగుమతులు తగ్గిపోవడం అనేది జరగదు. అంటే నిజవేతనాల విలువలు యథాతథంగా కొనసాగినంతకాలం, కరెన్సీ మారకపు రేటును తగ్గించినందువలన ఎగుమతులు పెరేది ఏమీ ఉండదు, అదే విధంగా దిగుమతులు తగ్గేదీ ఏమీ ఉండదు. వాణిజ్యలోటు అంతకు మునుపు ఏ విధంగా ఉండిందో, అదే మోతాదులో ఇప్పుడూ కొనసాగుతుంది.

అందుచేత కరెన్సీ మారకపు రేటు తగ్గించినందువలన వాణిజ్యలోటు తగ్గాలి అంటే, అందుకు ఎగుమతులు పెరగాలి. అంటే తప్పనిసరిగా దేశీయ సరుకుల ధరలు (దేశీయ కరెన్సీలో) పెరగకుండా యధాతథంగా కొనసాగాలి. అవి అలా కొనసాగాలి అంటే కార్మికులకు చెల్లించే వేతనాలు (అప్పటి డబ్బు రూపంలో) పెరగకుండా యధాతథంగా కొనసాగాలి. అంటే వాటి నిజవేతనాల విలువ తగ్గాలి.

ఇదెలాగోచూద్దాం... వాణిజ్యలోటును తగ్గించడానికి కరెన్సీ మారకపు రేటును 10శాతం తగ్గించారు అనుకుందాం. దాని వలన ప్రయోజనం ఉండాలంటే దేశీయంగా ధరలు 10శాతం పెరిగితే ఏ ప్రయోజనమూ ఉండదు (ఈ విషయాన్ని ముందే వివరించాను). కనుక దేశీయంగా సరుకుల ధరలలో పెరుగుదలను అంతకన్నా తక్కువ మోతాదులో, ఉదాహరణకి 7శాతం మేరకు పరిమితం చేయవలసివుంటుంది. ఏదైనా సరుకు తయారీకి అయే ఖర్చులో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది దాని తయారీలో వినియోగించబడిన కార్మికుల శ్రమకు అయే ఖర్చు, రెండవది, ఆ సరుకు తయారీలో ఉపయోగించిన విదేశీ ఇన్‌పుట్స్ ఖర్చు (సరుకు తయారీలో దేశీయంగా లభించే ఇన్‌పుట్స్ కూడా ఉంటాయి. అయితే వాటి ధరలు సరుకు అంతిమంగా అమ్ముడుపోయే రేటు ఏ మేరకు పెరుగుతుందో ఆ నిష్పత్తిలోనే పెరుగుతాయి గనుక వాటిని ఇక్కడ పరిగణనలోకి తీసుకోనవసరం లేదు). సరుకు తయారీలో వాడే విదేశీ ఇన్‌పుట్స్ ధర 10శాతం పెరుగుతుంది. కాబట్టి కార్మికుల శ్రమకు 7శాతం



కన్నా తక్కువ ఖర్చు అయినప్పుడే సరుకు అంతిమ ధరను 7శాతానికి పరిమితం చేయడం సాధ్యపడుతుంది. అందుచేత కార్మికులకు డబ్బు రూపేణా చెల్లించే వేతనాలలో పెరుగుదలను 5శాతానికే పరిమితం చేయవలసివుంటుంది. ధరలు 7శాతం పెరిగి కార్మికుల వేతనాలు 5శాతం మాత్రమే పెరగడం అంటేనే వారి నిజవేతనాలు తగ్గిపోవడం.

కరెన్సీ మారకపు రేటును తగ్గించడం ద్వారా అటు విదేశీ వాణిజ్యలోటు తగ్గాలని, ఇటు కార్మికుల నిజవేతనాలు పడిపోకుండా యధాతథంగా కొనసాగాలని అనుకుంటే అందుకు ఒకటే మార్గం ఉంది. పెట్టుబడిదారులు తమ లాభాలను తగ్గించుకోవడమే ఆ మార్గం. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు తమ లాభాలను తగ్గించుకోవడం అనేది జరగని పని. కాబట్టి కరెన్సీ మారకపు రేటును తగ్గించడం అంటే కార్మికుల నిజవేతనాలను తగ్గించడమే.

ఆ విధంగా తమ నిజవేతనాలు తగ్గినా కార్మికులు ఆ చర్యను ప్రతిఘటించేంత బలంగా లేరనుకుందాం. అప్పుడు వాణిజ్యలోటు తగ్గాలి కదా! కాని గ్యారంటీగా వాణిజ్యలోటు తగ్గుతుందని చెప్పలేం. వాణిజ్యలోటు తగ్గాలంటే దేశీయంగా ఉపాధికల్పన పెరగాలి, దేశీయంగా ఉత్పత్తి పెరగాలి. ఆ విధంగా పెరిగిన ఉత్పత్తిని

> కరెన్సీ మారకపు రేటును తగ్గించడం ద్వారా అటు విదేశీ వాణిజ్యలోటు తగ్గాలని, ఇటు కార్మికుల నిజవేతనాలు పడిపోకుండా యధాతథంగా కొనసాగాలని అనుకుంటే అందుకు ఒకటే మార్గం ఉంది. పెట్టుబడిదారులు తమ లాభాలను తగ్గించుకోవడమే ఆ మార్గం. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు తమ లాభాలను తగ్గించుకోవడం అనేది జరగని పని. కాబట్టి కరెన్సీ మారకపు రేటును తగ్గించడం అంటే కార్మికుల నిజవేతనాలను తగ్గించడమే.

అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మి మన వాణిజ్యలోటును తగ్గించుకోవడం జరగాలి. మనదేశంలో ఉత్పత్తి పెరిగి అది అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడుపోవడం అంటే వేరే ఏవో దేశాలలో ఉత్పత్తి అయిన సరుకు ఆ మేరకు అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడుపోకుండా ఉండడం. అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ఇతరదేశాల వాటా తగ్గి మనదేశ వాటా పెరిగినప్పుడే మన వాణిజ్యలోటు తగ్గుతుంది. దానికి ప్రతిస్పందనగా ఆ దేశాలు కూడా తమ తమ కరెన్సీల మారకపు రేట్లను తగ్గించుకుంటే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వాణిజ్యలోటు మొదటికే వస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడుతున్న దేశాలు తమ తమ కరెన్సీ మారకపు రేట్లను తగ్గించుకుంటే అప్పుడు ఆ యా దేశాలలోని కార్మికుల నిజ వేతనాలు కూడా పడిపోతాయి. దేశంలో ఆదాయాల పునఃపంపిణీ జరిగి కార్మికుల ఆదాయాలు పెరిగే విధానాలను ప్రభుత్వాలు చేపట్టకుండా, తద్వారా దేశీయంగా కొనుగోలుశక్తిని పెంచకుండా కేవలం కరెన్సీ మారకపు రేటును తగ్గించడానికే పరిమితం అయితే కార్మికుల శ్రమను మరింత చౌకగా పిండుకోవడం తప్ప వేరేమీ జరగదు.

ఒకానొక దేశం కరెన్సీ మారకపు రేటును తగ్గించి తద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో తన ఉత్పత్తులను మరింత ఎక్కువగా అమ్ముకోడానికి, తద్వారా వాణిజ్యలోటు తగ్గించుకోడానికి ప్రయత్నించి ఆ క్రమంలో తన దేశంలో మరింత ఎక్కువమందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నించడం అంటే పొరుగుదేశాలను మరింత వెనక్కినెట్టి తాను ముందుకు పోవాలన్న ప్రయత్నమే. ఈ మాదిరి విధానాన్ని అమలు చేసినపెట్టుబడిదారీ దేశాలలో అదనంగా ఉద్యోగాలు ఎక్కడా కల్పించడం అన్నది జరగలేదు కాని అక్కడి కార్మికుల నిజవేతనాలు మాత్రం పడిపోయాయి.

అక్కడితో ఇది ఆగదు. కొన్ని సందర్భాలలో నిజవేతనాలు పడిపోయినందువలన కార్మికుల కొనుగోలు శక్తి తగ్గిపోయి, దేశం మొత్తం మీద డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు సరుకుల ఉత్పత్తి తగ్గుతుంది. దాని పర్యవసానంగా ఆ సరుకుల తయారీలో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఆ విధంగా పొరుగుదేశాలను వెనక్కి నెట్టి తాను మాత్రం ముందుకు పోవాలన్న తాపత్రయం ప్రదర్శించే పెట్టుబడిదారీ దేశాలన్నీ అంతకు మునుపు ఉన్న స్థితి కన్నా ఇంకా కిందకి దిగజారిపోతాయి. పెట్టుబడిదారీ విధానం ఎంత అర్థం లేనిదో దీనిని బట్టి విదితమవుతుంది.

ఈ మాదిరి అనుభవాలు 1930 దశకంలో చాలా ఉన్నప్పటికీ, వాటినుండి నేర్చుకోకుండా ఇప్పుడు మళ్ళీ డాలర్ మారకపు రేటును తగ్గించి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయాలన్న డిమాండ్ అమెరికాలో వినవస్తోంది.

(స్వేచ్ఛానుసరణ)



ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకొని గురువారం భారత్‌కు తిరిగివచ్చారు. రాబోయే మరో 40రోజుల్లో అమెరికాతో సహా పలు దేశాల్లో ఆయన పర్యటించ నున్నారు. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ప్రధాని హోదాలో మోడీ చేస్తున్న విదేశీ పర్యటనలు గమనిస్తే ఇంట ఓడినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నప్పుడల్లా గోడీ మీడియా బాకాల సహకారంతో 'బయట భళా' అనిపించుకోవడం రివాజుగా మారింది. ప్రస్తుతం దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరుద్యోగం కోరలు చాచి అంతకంతకూ విస్తరిస్తోంది. ద్రవ్యోల్బణం రంకెలేస్తోంది. కొద్దిరోజులైతే అది సంక్షోభానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. బేటీ బచావో... బేటీ పడావో నినాదాలను అవహేళన చేసేలా అధికార బీజేపీ నేతలే లైంగికదాడులకు ఒడిగడుతున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపి బ్రిజ్ భూషణ్ క్రీడాకారులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ జంతర్‌మంతర్ వద్ద ప్రఖ్యాత రెజ్లర్లు నిరవధిక ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తున్నా దాని గురించి పట్టించుకునే తీరిక లేదు ఏలికలకు. కర్నాటక ఎన్నికల్లో మతవిద్వేషాలు రాజేసి లబ్ది పొందాలని చూసినా... అక్కడి ఓటర్లు కర్రు కాల్చి వాతపెట్టడంతో బీజేపీ నాయకులకు ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. నూతన పార్లమెంటు ప్రారంభానికి ఆహ్వానించకుండా తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోడీ సర్కార్ అవమానించడంపై విమర్శలు బహిరంగంగానే వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. వరుసగా చుట్టుముట్టిన ఈ ఇబ్బందులు, పరాభవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించి 'లోకనాయకుడి'గా టామ్‌టామ్ చేసుకునేందుకు మోడీ తన విదేశీ పర్యటనలను రూపొందిం చినట్లు ఆయన పర్యటనల తీరు చూస్తుంటే తెలిసిపోతోంది.

దేశాభివృద్ధి కోసం ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు తప్పనిసరి. దేశాధినేతల పర్యటనలు ఇందుకు దోహదం చేస్తాయి. కానీ ఇరుగుపొరుగు దేశాలతో మైత్రిని పెంపొందించుకొని బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకునేలా దౌత్యనీతిని, విదేశాంగ విధానాలను మలచుకోవడం సార్వభౌమత్వం కలిగిన ఏ దేశమైనా చేసే పని. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా ప్రాపకం కోసం పాకులాడు తున్నారు. ఏ దేశానికి వెళ్లినా భారీ సభలు నిర్వహించడం, ప్రవాస భారతీయులతో వేడుకలు జరుపుకోవడం ఆయన పర్యటనలో తప్పనిసరి. తాజా విదేశీ పర్యటనల్లోనూ అదే కనిపించింది. జపాన్ ఆహ్వానంతో జి7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకావడం, చైనాకు వ్యతిరేకంగా ఆ దేశాలు చేసిన తీర్మానానికి ఔననలేక, కాదనలేక ఇబ్బందులు పడటం చూశాం. అక్కడితో మోడీ తన పర్యటనను సరిపెట్టివుంటే పెద్ద చర్చనీయాంశం అయ్యేది కాదు. జి7 సమావేశాల తర్వాత పపువా న్యూగినియాకు వెళ్లి అక్కడ జరిగిన భారత్-పసిఫిక్ దీవుల దేశాధినేతల సమావేశంలోనూ పాలు పంచుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి పపువా న్యూగినియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజే మోడీ ఈ దేశాన్ని సందర్శించడంలో ఉద్దేశం తెలియనదేమీ కాదు.

చైనాకు పక్కలో బల్లెంలా నాటో అనుబంధ సైనిక కూటమి తయారీ లక్ష్యంగా అమెరికా రూపొందించిన వ్యూహంలో భాగమే ఇది. చతుష్టీయ కూటమి (క్వాడ్) దేశాల సమావేశం రద్దు అయినా అమెరికా నిర్దేశించిన లక్ష్యాన్ని మోడీ భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించారు. కోవిడ్ వైరస్ సృష్టించి ప్రపంచాన్ని చైనా నాశనం చేస్తోందంటూ మహమ్మారి విజృంభణ సమయంలో అమెరికా చేసిన దుష్ప్రచారానికి వంత పాడిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. మోడీ పర్యటనకు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అమితానందంతో స్వాగతం పలికారు. 'బాస్' అంటూ కీర్తించారు. మోడీ సన్నిహితుడు గౌతమ్ అదానీకి విద్యుత్ ప్రాజెక్టులను ఆస్ట్రేలియాలో కట్టబెట్టడం, పర్యావరణం నాశనమవుతోందని అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలిపినా మునుపటి మోరిసన్ సర్కార్ అదానీ సేవలో తరించడం, ఇప్పుడు ఆయన వారసుడు మోడీకి ఘన స్వాగతం పలికారా? అమెరికాకు అంటకాగుతూ 'ఆశ్రిత' మిత్రుల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకే మోడీ విదేశీ పర్యటనలు అని ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది.

- పీఛర్స్ అండ్ పాలిటిక్స్


సరిలేరు నీకెవ్వరూ 'మోడీ' రాజా..!

సత్య

షీ ఇన్ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడాసంస్థ రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్రవేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్తలు ఇచ్చింది. పెద్ద హడావుడి లేదు. ఎందుకంటే చైనా వ్యతిరేకతను వెల్లడించటమే అసలు సిసలు దేశ భక్తి అన్నట్లు అవకాశం దొరికినప్పుడల్లా ప్రదర్శిస్తున్న వారికి ఇది తేలుకుట్టిన దొంగ పరిస్థితే మరి. అమెజాన్ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్ శాయశక్తులా చూస్తోంది.గతంలో అమెజాన్ అధిపతి బెజోఫ్ ఢిల్లీ వచ్చినప్పుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్రమోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు. ఇంతకీ షీ ఇన్ కంపెనీ, దాని యాప్ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే మూడేండ్ల క్రితం దాన్ని నిషేధించినా అమెజాన్ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్దిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపో తుంది. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ, అసలు ఉండదు అన్నది కొందరి ప్రగాఢ విశ్వాసం. నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘ్ పరివార్ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చు కోవచ్చున్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్దిదారు అంబానీ. నరేంద్రమోడీతో 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.

తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ది గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్ కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ ఫాషన్ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్ డాలర్లు. ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్, యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడువేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో " షి ఇన్ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు" అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని ఒత్తిడి మేరకు సింగపూర్ పేరును ముందుకు తెచ్చారు.

గాల్వన్ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ



సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు. ఐటి చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.

ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్ రిటెయిల్స్ సేకరణ సామర్థ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించిందని ఫైనాన్సియల్ టైమ్స్ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్ ఫ్యాషన్ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా. చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్ మార్కెట్ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.

ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొన్న దాని ప్రకారం లైసెన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో ద్వారా వచ్చే లాభాల్లో కొంతశాతం షి ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. చైనాలో ఉన్న తన 8వేల మంది సరఫరాదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వంటి వారు సి ప్లస్ 1 అంటే చైనా ప్లస్ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్, టాటా, బిర్లా, అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ధి పొందవచ్చని చెబుతున్నారు. చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్థం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్రమోడీ అధికారానికి రాకముందే సి ప్లస్ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చుని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢీకొట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ ఒత్తిడికి లొంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం. ఒకటి మాత్రం నిజం, అంగీకరించక తప్పదు. ఒకసారి చెప్పిందాన్ని మరోసారి ప్రస్తావించకపోవటం, ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో జనాన్ని ఎలా రెచ్చగొట్టాలో, మనోభావాలను ముందుకు తెచ్చి వారితో ఎలా ఆడుకోవాలో, ఓట్లు ఎలా దండుకోవాలో, అంబానీ, అదానీల వంటి కార్పొరేట్లను ఎలా వాడుకోవాలో నరేంద్రమోడీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు. •

> ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢీకొట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ ఒత్తిడికి లొంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం. ఒకటి మాత్రం నిజం, అంగీకరించక తప్పదు. ఒకసారి చెప్పిందాన్ని మరోసారి ప్రస్తావించకపోవటం, ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో జనాన్ని ఎలా రెచ్చగొట్టాలో, మనోభావాలను ముందుకు తెచ్చి వారితో ఎలా ఆడుకోవాలో, ఓట్లు ఎలా దండుకోవాలో, అంబానీ, అదానీల వంటి కార్పొరేట్లను ఎలా వాడుకోవాలో నరేంద్రమోడీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు.

అదరం... బెదరం....

ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు తీసుకొచ్చిన మల్లయోధులు. న్యాయం కోసం రోడ్డెక్కారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేసిన క్రీడాకారిణులు... 'ఇలాంటి రోజులు చూడదానికేనా మేము పతకాలు గెలిచింది?' అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. వీరి కంటనీరు యావత్ దేశాన్ని కదిలించింది. తమపై లైంగిక దాడులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎండ, వాన, చలిని లెక్క చేయక 36 రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. వారికి దేశం నలుమూలల నుండి మద్దతు లభిస్తుంది. కానీ నూతన పార్లమెంటు భవనం సాక్షిగా పోలీసులు వారిపై దమనకాండకు పాల్పడ్డారు. న్యాయం అడుగుతున్న ఆడబిడ్డలను ఈడ్చుకెళ్ళి ఘోరంగా అవమానించారు.

భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను "లైంగిక వేధిస్తున్నారంటూ" వినేశ్ ఫొగట్ ఈ ఏడాది జనవరి 18న ఢిల్లీలో నిరసనకు దిగారు. ఎముకలు కొరికే చలిలో జంతర్ మంతర్ వద్ద కూర్చుని ఆమె మూడు రోజులు నిరసన తెలిపారు. సాక్షి మలిక్, బజ్‌రంగ్ పూనియాతో పాటు ఇతర క్రీడాకారులు వినేశ్ ఫొగట్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు.

రెజ్లర్ల డిమాండ్స్

బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని పది మంది మహిళా రెజ్లర్లు తనతో చెప్పారని వినేశ్ ఫొగట్ చెప్పారు. 2012 నుంచి 2022 వరకూ పదేండ్లలో చాలు సార్లు మహిళా రెజ్లర్లను అతను లైంగికంగా వేధించాడు. అయితే వారి భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని లైంగిక దోపిడీకి గురైన యువతుల వివరాలను బయటకు చెప్పలేదు. లైంగిక వేధింపులకు గురైన బాధితుల్లో ఒక మైనర్ బాలిక కూడా ఉంది. నిరసన ప్రారంభించిన తర్వాత తమను కూడా మానసికంగా వేధించారని, చంపేస్తామని బెదిరించారని బజ్‌రంగ్, వినేశ్ అనేక సార్లు మీడియా ముందు బహిరంగంగా చెప్పారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి, అతన్ని అధికారిక పదవుల నుంచి తొలగించాలి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



విచారణ కమిటీ ఏర్పాటు

రెజ్లర్లు ఢిల్లీలో ఆందోన మొదలుపెట్టిన తర్వాత ఇది అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వెళ్ళింది. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు జనవరి 23న ఆరుగురు సభ్యులతో బాక్సర్ మేరీకోమ్ అధ్యక్షతన విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ వేసిన కొన్ని రోజుల తర్వాత వినేష్ స్పందిస్తూ "నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. కమిటీకి మేరీ కోమ్‌ను అధ్యక్షురాలిగా నియమించే ముందు, ఆమె అందుబాటులో ఉంటారో ఉండరో ఎందుకు అడగలేదు. ఆమె ఎప్పుడూ అందుబాటులో లేరు" అని చెప్పారు.

విచారణలో ఏం తేలింది?

బ్రిజ్ భూషణ్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ గడువును తర్వాత పొడిగించారు. విచారణ పూర్తి చేసిన కమిటీ ఏప్రిల్ మొదటి వారంలో తన నివేదికను అందజేసింది. అయితే విచారణ కమిటీ అందజేసిన నివేదికలోని విషయాలు నేటికీ బయటికి రాలేదు. ఆ తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏప్రిల్ 21న రెజ్లర్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 23న మళ్లీ నిరసనకు దిగారు. రెజ్లర్లు కేవలం రాజకీయాలు చేస్తున్నారంటూ పాలకులు వారి పోరాటాన్ని కొట్టిపారేశారు.

బాధ చెప్పడం తప్పా..?

రెండోసారి పోరాటం మొదలు పెట్టడంతో సుప్రీం జోక్యం చేసుకుంది. రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు ఈ కేసులో ఉన్న మైనర్ బాలికకు భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ అరెస్టు మాత్రం చేయలేదు. "ఒకవేళ బ్రిజ్ భూషణ్ బయట ఉంటే భవిష్యత్‌లో మేమెలా రెజ్లింగ్ ఆడగలం. మేం మా బాధను తెలిపాం. అలా తెలపకూడదా? మా కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఆయన్ని అరెస్ట్ చేస్తారా? లేదా? ఒకవేళ ఆయనస్థానంలో ఒక సాధారణమైన వ్యక్తి ఉండుంటే, ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేసే వారా? లేదా?" అని వినేశ్ ప్రశ్నించారు.



ఏ మాత్రం కుంగిపోకుండా...

లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తిని శిక్షించాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన తమకు న్యాయం జరిగినట్టు కాదని తమకు న్యాయం జరిగే వరకూ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తామని చెప్పారు. అలా రెజ్లర్లు తమ శాంతియుత నిరసన మొదలుపెట్టి నేటికి 37 రోజులు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ అండతో రెజ్లర్లతో అమానుషంగా ప్రవర్తించారు. అమ్మాయిలని కూడా చూడకుండా నానా దుర్భాషలాడారు. అయినా ఏ మాత్రం కుంగిపోకుండా తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుండి కదలమని దృఢ సంకల్పంతో ఉన్నారు. రెజ్లర్లు మళ్లీ నిరసనకు దిగడంతో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల నిర్వహణకు అడ్‌హక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఐఓఏకు లేఖ రాసింది. దీంతో ఏప్రిల్ 27న ఐఓఏ అడ్‌హక్ ప్యానెల్‌ను ప్రకటించింది.



సోషల్ మీడియాలో...

రెజ్లర్ల నిరసనను ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష తప్పుబట్టారు. క్రీడాకారులు క్రమశిక్షణ పాటించాలంటూ మాట్లాడారు. అయితే దేశంలోని పలువురు ప్రముఖ క్రీడాకారులు లైంగిక వేధింపుల వివాదంపై స్పందించారు. రెజ్లర్లకు మద్దతుగా సోషల్ మీడియాలో తమ గళం విప్పారు. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా, మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వంటి వారు వారిలో ఉన్నారు. అలాగే రైతులు కూడా వీరి పోరాటానికి ప్రత్యేక్షంగా మద్దతు ఇస్తున్నారు.

పోలీసుల దమనకాండ

ఒక పక్క ఢిల్లీ నడి వీధుల్లో అమ్మాయిలు లైంగిక వేధింపుల నుండి తమను కాపాడమంటూ ఆందోళన చేస్తున్నారు. మరో పక్క మన దేశ ప్రధాని పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. అందుకే రెజ్లర్లు తమకు మద్దతుగా వచ్చిన వేలాది మంది మహిళలతో కలిసి న్యాయం చేయమంటూ నూతన పార్లమెంటు భవనం వైపు ప్రదర్శనగా బయలుదేరారు. పోలీసులు వారిని ఈడ్చుకుంటూ స్టేషన్లకు తరలించారు. రెజ్లర్ల శిబిరాన్ని కూడా నామరూపాలు లేకుండా చేశారు. అయినా అదరక, బెదరక పోలీస్ స్టేషన్ నుండి వచ్చి తిరిగి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు అంటున్నారు.

- సలీమ

రేపు మాకూ జరగొచ్చు

తుగ్లకబాద్‌కి చెందిన సానియా కబడ్డీ క్రీడాకారిణి. ఆమె కూడా ఢిల్లీ వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపారు. సానియా మూడేండ్లుగా కబడ్డీ ఆడుతున్నారు. "మొదట్లో కబడ్డీ కేవలం నా హాబీ మాత్రమే. ఇప్పుడు దీన్ని కొనసాగించాలనుకుంటున్నాను. కబడ్డీలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని ఉంది. అయితే ఈ రోజు వారికి జరిగింది, రేపు మాకూ జరగొచ్చు. అమ్మాయిలందరూ వచ్చి, ఇక్కడ కూర్చుని వారికి మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక్కదాన్నే వచ్చాను. రేపు నేను నా టీమ్ మొత్తాన్ని తీసుకొస్తాను" అని సానియా చెప్పారు.

నియంతృత్వ ప్రభుత్వం

"రెజ్లర్లకు సపోర్ట్ చేసేందుకు శనివారం రాత్రి 8 గంటలకు జంతర్ మంతర్ వద్ద మీరట్ నుంచి మేం ఐదారుగురం మహిళలం వచ్చాం. మా ఇతర సహచరులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు చేసింది చాలా తప్పు. మమ్మల్ని ఈడ్చుకెళ్లారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. రెజ్లర్లకు న్యాయం లభించే వరకు, వారు తిరిగి ఇంటికి వెళ్లరు" అని మీరట్ నుంచి వచ్చిన గీతా చౌదరి చెప్పారు.

అమానుష సంఘటన



మొదటి నుండి డబ్ల్యూఎఫ్ఐలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఉందంటున్నారు. కానీ అందులో నలుగురు మగవాళ్ళే ఉన్నారు. ఒక జాతీయ స్థాయి సంస్థ చట్టపరంగా నడవాలి. ఆ రూల్స్‌ను వీరు పాటించ లేదు. పని ప్రదేశాల్లో ఇద్దరు వచ్చి తమపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే చాలా సీరియస్‌గా తీసుకోవాలి. అలాంటిది ఇక్కడ ఏడుగురు అమ్మాయిలు కంప్లైయిట్ ఇచ్చారు. అందులో ఒక మైనర్ బాలిక కూడా ఉంది. ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో వాళ్ళు వివరంగా రాసి చెప్పారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. అయినా ఏ చట్టం పని చేయడం లేదు. పైగా న్యాయం చేయమని అడిగిన వాళ్ళనే అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. దేశంలో కొత్త పార్లమెంటు సాక్షిగా చట్టాలు ఎలా అమలు కాబోతున్నాయో అనడానికి ఇదొక ఉదాహరణ. రాజదండాలు స్వీకరిస్తే రాజుల మాదిరిగానే వాళ్ళకు ఏంతోస్తే అదే చేస్తారు. చట్టాలను పట్టించుకోరు. లైంగిక వేధింపులు లేకుండా జీవించాలనుకునే ప్రతి భారతీయ మహిళా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవల్సిన ఘటన ఆదివారం రెజ్లర్లపై జరిగిన అమానుష సంఘటన.

- దేవి, సమాజిక కార్యకర్త

జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం సక్సెస్

(మొదటిపేజీ తరువాయి)

ఉపగ్రహాన్ని భూధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో రుబిడియం అణుగడియారం ఉంది. ఈ టెక్నాలజీని భారత్ సొంతంగా అభివృద్ధి చేసింది. ఇటువంటి టెక్నాలజీ అతితక్కువ దేశాల వద్ద మాత్రమే ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు ఉపగ్రహాలు అటామిక్ క్లాక్ పనిచేయడం మానేయగానే డేటా పంపడం ఆపేస్తాయి. కచ్చితమైన ట్రాకింగ్‌ను కూడా అందించలేవు. 2018లో కూడా ఇలా పనిచేయని ఉపగ్రహాన్ని మరో శాటిలైట్ పంపి భర్తీ చేశారు. ప్రస్తుతం నాలుగు ఐఆర్ఎన్ఎస్ ఉపగ్రహాలు మాత్రమే లొకేషన్ సర్వీసులను అందిస్తున్నాయి. దేశీయంగా అభివద్ధి చేసిన ప్రాంతీయ నేవిగేషన్ వ్యవస్థలను తక్కువ విద్యుత్తు, సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉన్న చిప్స్ అమర్చే పరికరాల్లో, పర్సనల్ ట్రాకర్లలో మరింత మెరుగ్గా వినియోగించుకొనే అవకాశం లభించనుంది. ఈ ఏడాది ఇప్పటికే నెలకు ఒక రాకెట్ చొప్పున ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా నాలుగు రాకెట్లను ప్రయోగించగా అవన్నీ విభిన్న తరహా రాకెట్లు కావడం విశేషం.

త్వరలో మరో 4 నావిగేషన్ ఉపగ్రహాలు : ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరికోట నుంచి సోమవారం జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని 18 నిమిషాల 45 సెకండ్ల వ్యవధిలో నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చింది. ఈ సందర్భంగా మీడియా సెంటర్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్ష కక్షలో ఉన్న ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్ ఉపగ్రహాలు కాలంచెల్లి పోతున్న నేపథ్యంలో మరో నాలుగు నావిగేషన్ ఉపగ్రహాలను 6 నెలలు, 6 నెలల వ్యవధిలో ప్రయోగించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ డైరెక్టర్ గిరి, స్పేస్ క్రాఫ్ట్ డైరెక్టర్ కెవిఎస్ భాస్కర్, శాక్ డైరెక్టర్ నీలేష్ ఎన్ దేశాయ్, యు ఆర్ఎస్‌సి డైరెక్టర్ శంకరన్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, విఎస్ఎస్‌సి డైరెక్టర్ ఉన్నికష్ణన్ నాయర్, ఎల్‌పిఎస్‌సి డైరెక్టర్ నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ ఇండ్ల స్థలాలు పంచాల్సిందే

(మొదటిపేజీ తరువాయి)

పోరాటాలు చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య అధ్యక్షతన సోమవారం వరంగల్ జిల్లా శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు జి.రాములతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో 60 వేల మంది ఇండ్లు లేని నిరుపేదలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఏడాది కాలంగా జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 58 ప్రకారం పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తామన్న వాగ్దానాన్ని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇల్లులు కట్టిస్తున్నామని చెప్పుతున్నారే తప్ప.. ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదని, చిత్తశుద్ధి ఉంటే ప్రతి పేద గుడిసె వాసులకి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందించి వారి ఇల్లుల నిర్మాణానికి సహకరించాలన్నారు. జి. రాములు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో ఎన్నో భూ పోరాటాలు చేసి పేదలకు ఇండ్లు ఇప్పించిన ఘన చరిత్ర పార్టీకి ఉందన్నారు. పేదలకు ఇండ్లు ఇప్పించడంతోపాటు ప్రభుత్వ స్థలాలను ప్రయివేటు వ్యక్తులు కబ్జాలు చేస్తే వారి నుంచి స్థలాలను కాపాడేందుకు కోర్టు మెట్లు ఎక్కి ప్రభుత్వానికి అందించిన చరిత్ర కూడా సీపీఐ(ఎం) ఉందని గుర్తుచేశారు. పేదల సొంతింటి కల సాకారం కోసం ఎంత దూరమైనా ఎవరితోనైనా పోరాటాలు చేయడానికి సీపీఐ(ఎం) ఎల్లవేళలా ముందుంటుందని స్పష్టంచేశారు. సంవత్సరం క్రితం జక్కలొద్దితో పాటు శివనగర్ తదితర ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు, స్థలాలకు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. దీనిపైన ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని, లేకుంటే పట్టాలు అందించే వరకు పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నలగంటి రత్నమాల, సింగారపు బాబు, జిల్లా కమిటీ సభ్యులు మాలోతు సాగర్, ఆరూరి కుమార్, ఖిలా వరంగల్ ఏరియా కమిటీ సభ్యులు దుర్గయ్య, సారంగపాణి, వేణు, దయ, వెంకటేశ్వర్లు, మురళి తదితరులు పాల్గొన్నారు.

భూపోరాట పేదలపై ఖాకీల జులుం

(మొదటిపేజీ తరువాయి)

నాయకుడు లెల్లెల బాలకృష్ణను చుట్టుముట్టి ఈడ్చుకెళ్లి స్టేషన్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తులైన మహిళలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. 'నిలువనీడ లేని మాకు కనీసం 60గజాల స్థలం ఇవ్వరా?' అంటూ నిలదీశారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు ఇస్తామని చెబుతున్నారే తప్ప ఎక్కడా ఒక్క ఇల్లు ఇచ్చిందని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విలువైన భూములను పెద్దలు కబ్జా చేసినా పట్టించుకోని సర్కారు నిలువ నీడ కోసం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న తమపై దాడులు చేయటం న్యాయమేనా? అంటూ ఆగ్రహించారు. అప్పటికే పెద్దఎత్తున చేరుకున్న పోలీసులు మహిళలను చెదరగొట్టారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు బాలకృష్ణ, జిల్లా కన్వీనర్ తిరుపతినాయక్, పట్టణ కన్వీనర్ పోచయ్య, ఇండ్ల స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ గుమ్మడి రమేష్ సహా 36 మంది పేదలను అరెస్టు చేశారు.

నిర్విరామ పోరాటం

కోరుట్ల పట్టణంలో సుమారు వెయ్యి మందికిపైగా పేదలు సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు లెల్లెల బాలకృష్ణ, జిల్లా కన్వీనర్ తిరుపతినాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని భూపోరాటం చేస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభమైన ఈ భూపోరాటం 49 రోజులుగా సాగుతోంది. పోరాటం ప్రారంభమైన పది రోజులకే అధికారపార్టీ కౌన్సిలర్, అతని అనుచరులు సీపీఐ(ఎం) నాయకునిపై దాడి చేశారు. చంపుతామనీ బెదిరించారు. వెన్నుచూపని దీరుల్లా ఎర్రజెండా నాయకులు తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేస్తూ పేదలతో కలిసి మరింత ఉధృతం చేశారు. గుడిసెలు వేసుకున్న భూమిలో పేదలంతా కలిసి ఓ బావిని సైతం తవ్వుకున్నారు. అక్కడే నివసిస్తున్నారు. కలెక్టర్, ఆర్డీఓతోపాటు అధికారులందరికీ వినతులు ఇస్తూ వస్తున్నారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా పిల్లాపాపలతో మహిళలు పెద్దఎత్తున గుడిసెలు వేసున్న స్థలంలోనే నివసిస్తున్నారు.

ఆ స్థలానికి పూలే, అంబేద్కర్‌నగర్ పేర్లు పెట్టుకుని 49 రోజులుగా అక్కడే ఉంటూ పనులకు వెళ్తున్నారు.

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఖండన

కోరుట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చేసి మహిళలు, నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అక్కడి పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

శాంతిభద్రతల సంరక్షణ మీ బాధ్యత

(మొదటిపేజీ తరువాయి)

శాంతి భద్రతలను కాపాడటం మీ బాధ్యత అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వి.కె సక్సేనాను కోరుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. "ఢిల్లీలో బాలిక దారుణంగా హత్యకు గురైంది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. నేరస్తులు నిర్భయంగా మారారు. పోలీసుల భయం లేదు. ఎల్జీ సార్, శాంతిభద్రతలు మీ బాధ్యత, ఏదైనా చేయండి" అని ఢిల్లీ సీఎం పేర్కొన్నారు. ఎల్జీకి రాజ్యాంగం కేంద్రపాలిత ప్రాంత ప్రజలను రక్షించే బాధ్యతను ఇచ్చిందని ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి ట్వీట్ చేశారు. వాయువ్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీలో 16 ఏండ్ల బాలికను ఆమె ప్రియుడు కత్తితో పొడిచి చంపాడనీ, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

వాళ్లే నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు

(మొదటిపేజీ తరువాయి)

చెప్పారు. తాను బీజేపీలో పదవులు ఆశించి చేరలేదనీ, ఏ పని అప్పగించినా అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. తనకు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానానికి తెలుసన్నారు. ఈటల వ్యాఖ్యలతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరబోవటం లేదనే విషయంపై మరింత స్పష్టత ఏర్పడింది.

బడిబాట షెడ్యూల్‌లో మార్పులు చేయాలి : టీఎస్టీయూ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఎండలు తీవ్రంగా మండుతున్న సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట షెడ్యూల్‌లో స్వల్పమైన మార్పులు చేయాలని టీఎస్టీయూ అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే ప్రభుత్వ ఆలోచనకు ఆశయానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్రం విద్వేషపూరిత వైఖరిని ప్రతిబింబిస్తుంది

(మొదటిపేజీ తరువాయి)

తగ్గించిందనీ, కేరళ అభివృద్ధి అవకాశాల పట్ల వారి(కేంద్రం) వైఖరి ప్రతికూలంగా ఉన్నదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. " గత కొన్నేండ్లుగా మనం ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నాం. కష్టకాలంలోనూ కేంద్రం మా హక్కు అయిన సహాయాన్ని నిరాకరించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం ఇలాంటి విద్వేష వైఖరిని అనుసరించటం సరికాదు" అని కేరళ సీఎం అన్నారు. ఈ సమస్య తమ రాష్ట్ర ప్రభుత్వ పరిధిని దాటి దేశం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుందని ఉద్ఘాటించారు. మౌనం వహించటం వల్ల కలిగే పరిణామాలపై ఆలోచించాలనీ, బాధ్యుల అసలు రంగును గుర్తించాలని ఆయన ప్రజలను కోరారు. ఇటీవల సంవత్సరాలలో ఇప్పటికే అనేక ప్రకృతి వైపరీత్యాలను చవిచూసిన కేరళ ప్రజలకు కేంద్రం విధానం మరో విపత్తుగా మారిందని విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు.

వీఓఏల డిమాండ్లు నెరవేర్చాల్సిందే

(మొదటిపేజీ తరువాయి)

సంఘాలు తమ ధోరణిని మానుకోవాలని హితవు పలికారు. చేతనైతే సహాయం చేయాలనీ, లేకుంటే సైలెంట్‌గా ఉండాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అధికారులు బెదిరింపులకు దిగినా, పోలీసులు అడ్డగించినా, అరెస్టులు చేసినా ఈ మహాధర్నాకు వేలాది మంది వీఓఏలు తరలొచ్చి జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్‌కుమార్ అధ్యక్షత వహించారు. వీఓఏలనుద్దేశించి భాస్కర్ మాట్లాడుతూ..తమ జీతాలు పెంచాలని వీఓఏలు ఏడాదిగా పోరాడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులకు, సెర్ప్ అధికారులకు, ఎమ్మెల్యేలందరికీ తమ బాధలను మొరపెట్టుకుని చివరకు గత్యంతరం లేకనే వారు సమ్మెలోకి వెళ్లారన్నారు. దీనిపై కొన్ని సంఘాలు అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సెక్రటరియేట్, పార్లమెంట్‌లో వాటాలొద్దనీ, సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇస్తున్నట్టు లక్షల రూపాయల వేతనాలు అడగట్లేదని చెప్పారు. రూ.3,900 వేతనంతో ఎట్లా బతుకుతారు? కనీస వేతనం అమలు చేయాలని అడగటం నేరమా? అని ప్రశ్నించారు. మహాధర్నాకు అనుమతి ఇచ్చి వీఓఏలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. పూటగడవక కడుపుకాలి రోడ్డెక్కిన వాళ్లను అణచజూస్తే పాలకులకు పుట్టగతులుండవని హెచ్చరించారు.



కూరలో కరివేపాకులాగా వీఓల పరిస్థితి : ఎస్వీ.రమ, ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు

రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవసరాలకు వాడుకుంటూ వీఓఏల కష్టాలు, బాధలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనీ, రాష్ట్రంలో వారి పరిస్థితి కూరలో కరివేపాకులాగా తయారైందని ఐకేపీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ ఆవేదన వ్యక్తం చేశారు. 'అరె కష్టపడి పనిచేస్తున్నాం...రోజు కూరగాయలకే రూ.60,70 ఖర్చవుతున్నాయి...రోజుకు రూ.130 వేతనంతో ఎట్లా బతుకుతాం...వేతనాలు పెంచాలంటే తప్పా' అని నిలదీశారు. అవే వేతనాలతో బతికి చూపాలని సెర్ప్‌లోని ఉన్నతోద్యోగులకు సవాల్ విసిరారు. వీఓఏలు తెరపైకి తెచ్చిన తొమ్మిది డిమాండ్లు న్యాయమైనవేననీ, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 43 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర సర్కారు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.

వేతనాల విషయంలో కేరళను ఆదర్శంగా తీసుకోండి : జె.మల్లిఖార్జున్, కనీస వేతనాల సలహామండలి బోర్డు సభ్యులు

కనీస వేతనాల విషయంలో కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని కనీస వేతనాల సలహా మండలి బోర్డు సభ్యులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్ సూచించారు. కేరళ ప్రభుత్వం కూలీలకు రోజువారీ కనీస కూలి రూ.600 ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కడుపుగాలి ఎర్రటెండను సైతం లెక్కచేయకుండా పట్టుదలతో వీఓఏలు చేస్తున్న పోరాటాన్ని తక్కువ అంచనా వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వీఓఏలు ఢిల్లీ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సమ్మె కూడా యుద్ధం లాంటిందే : జె.వెంకటేశ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి

సమ్మె కూడా యుద్ధం లాంటిందేననీ, తమ డిమాండ్ల పరిష్కారానికి అన్ని దారులూ మూసుకుపోయిన నేపథ్యంలో కార్మికులు ప్రదర్శించే ఆయుధమే సమ్మె అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు పొదుపు డబ్బులు, రుణాలు సకాలంలో కట్టేలా చూడటంలో వీఓఏల పాత్రను మరువొద్దన్నారు. గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న వీఓఏలు కడు పేదరికంలో బతకడం బాధాకరమన్నారు. వీఓఏల సమ్మె పట్ల సోషల్‌మీడియాలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.

రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలి : నగేశ్, ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఓఏల న్యాయమైన డిమాండ్లయిన కనీస వేతనం రూ.26 వేలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేశ్ డిమాండ్ చేశారు. రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఐడీ కార్డులు,యూనిఫాం ఇవ్వటం తదితర డిమాండ్లను నెరవేర్చాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్, వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్లు సుమలత, అనిత, శరత్‌కుమార్, సుధాకర్, రమేష్, వెంకటయ్య, జ్యోతి, శోభారాణి, అరుణ, అంజి, రాములు తదితరులు పాల్గొన్నారు.

సెర్ప్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌తో చర్చలు

మహాధర్నా నేపథ్యంలో ఐకెపి వీఓఏ ఉద్యోగుల సంఘం, సీఐటీయూ నేతలను సెర్ప్ ఉన్నతాధికారులు పిలిచి చర్చించారు. ఈ చర్చలు సెర్ప్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సూర్యారావు సమక్షంలో జరిగాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్లను వివరిస్తూ సెర్ప్ పరిధిలో ఆర్థికేతర, ప్రభుత్వమే పరిష్కరించాల్సిన ఆర్థికపరమైన వాటిని కూలంకషంగా తెలిపారు. దీనికి సూర్యారావు స్పందిస్తూ వీఓఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సెర్ప్ సీఈఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తక్షణమే తీసుకెళ్తామని హామీనిచ్చారు. ఈ చర్చలో భాస్కర్‌తో పాటు జె. వెంకటేష్, ఎస్వీ.రమ, ఎం. నగేష్, కె. రాజ్‌కుమార్, సుమలత పాల్గొన్నారు.

నవతెలంగాణ 1
కరీంనగర్
మంగళవారం 30 మే 2023

అనుమతి లేని ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జేల శ్రీకాంత్


వినతిపత్రం ఇస్తున్న నాయకులు

నవతెలంగాణ - కరీంనగర్ : అనుమతి లేని ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ అనుమతి లేకుండా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రీ చైతన్య పాఠశాలలు అడ్మిషన్లు చేస్తూ పాఠశాలలో నడిపిస్తున్నారని అన్నారు. కరీంనగర్ నగరంలో సిద్ధార్థ, సెయింట్ జార్జ్, ప్యారడైజ్ పాఠశాలలో అనుమతి లేకుండా ప్రారంభం చేసి అడ్మిషన్ చేస్తున్నారని వారిపైన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. మండల విద్యాధికారికి వినతి పత్రం ఇచ్చి ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి అనుమతి లేని పాఠశాలలను మూసివేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు తిప్పరపు రోహిత్, సందేశ్ పాల్గొన్నారు.

వరివైపే.. రైతన్న చూపు..



- వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ
- ఉమ్మడి జిల్లాలో 13లక్షల ఎకరాల్లో ఆయా పంటల సాగు
- వరి సాగయ్యే విస్తీర్ణపు అంచనా 10లక్షల ఎకరాలు
- తరువాతి స్థానంలో 2.15లక్షల ఎకరాల్లో సాగవనున్న పత్తి
- మొక్కజొన్న సాగు లక్షలోపు ఎకరాల్లోనే...
- ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగులోనూ వెనుకంజనే..?
- యాసంగి నష్టాల నుంచి ఇంకా తేరుకోని అన్నదాతలు
- వానాకాలం సాగుపై తర్జనభర్జన పడుతున్న రైతులు

నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి

కాలమేదైనా.. వానాకాలం, యాసంగి తేడా లేకుండా ఆరేండ్లకుపైగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రత్యామ్నాయ పంటల సాగుపై కనీసం దృష్టిసారించడం లేదు. కూరగాయలు, పప్పుదినుసులు జిల్లాకు కనీసం 3వేల ఎకరాలు కూడా దాటడం లేదు. రైతులంతా వరి మాత్రమే సాగు చేసేందుకు ఆసక్తి చూపడం, ప్రతి సీజన్‌లో ఏర్పడుతున్న అకాల వర్షాలతో నష్టపోతూనే ఉన్నారు. మరోవైపు సాగుఖర్చులూ పెరుగుతున్నా.. వాటిని భరిస్తూ 'నోలాస్.. నోప్రాఫిట్' సూత్రం మీద సాగు కష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా మొత్తంగా 13లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని అంచనాగడితే అందులో వరి సాగు విస్తీర్ణమే 10లక్షల ఎకరాల్లో సాగవనుంది. ఇక పత్తి ఒకప్పుడు వరి సాగుకు రెండింతయ్యే పరిస్థితుల నుంచి ఇప్పుడు వరి విస్తీర్ణంలో 20శాతానికే పరిమితమైంది. ఇఒక మొక్కజొన్న లక్షలోపు మాత్రమే సాగవనున్నట్టు అధికారులు లెక్కలు తీశారు. ఏదేమైనా యాసంగి సాగులో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగం వానాకాలం సాగుపై తర్జనభర్జన పడుతున్నారు. మళ్లీ వరివైపే మొగ్గుచూపుతారని అధికారులు పేర్కొంటున్నారు.

యాసంగి సీజన్ పూర్తికావడంతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు పూర్తి దశకు చేరుకున్నాయి. రోహిణికార్తె ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు దన్నే పనిలో పడ్డారు. జూన్ మొదటివారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్ర సరిహద్దుకు చేరుకుంటాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో జూన్ మొదటివారం నుంచే వర్షాలు ప్రారంభమయ్యే సూచన ఉంది. అయినప్పటికీ గత వానాకాలం అనుభవం రైతులను కలవర పెడుతోంది. 2022 వానాకాలంలో జూన్ మొదటివారంలో కురిసిన వానలు చివరి వారం నుంచి ఆగస్టు చివరి వరకు మళ్లీ మొఖం చూడలేదు. దీంతో తొలుత నాట్లు వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తితే పరిస్థితి ఏంటనే మీమాంసలో రైతాంగం ఉంది. మరోవైపు మార్కెట్‌లో పత్తికి ధర పెరగడం లేదు. మరోవైపు ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో సీసీఐకి కేవలం రూ.లక్ష మాత్రమే నిధులు కేటాయించడం వెనుక ఈ సీజన్ నుంచే సీసీఐకి మంగళం పాడే పనిలో కేంద్రం ఉంది. ఇక పత్తికి కనీస మద్దతు ధర కూడా ఉండకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ ఈసారి సాహసం చేసి ఉమ్మడి జిల్లాలో 2లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఇదే అదనుగా పత్తి నకిలీ విత్తనాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చే పనిలో కేటుగాళ్లు పడగా.. వారిని పట్టుకునేందుకు వ్యవసాయ, పోలీసు శాఖలు సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి తనిఖీలు చేపడుతున్నారు. అయినప్పటికీ 'మామూళ్ల' వ్యవహారం ఆ తనిఖీలు దాటుకుని మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశమూ లేకపోలేదు.

అత్యధికంగా వరి సాగు.. ఆతరువాత పత్తి సాగు..

ఈ వానాకాలం సాగు అంచనాను తీసిన వ్యవసాయాధికారులు అత్యధికంగా వరి సాగవుతుందని తేల్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు అందులో 10లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని తేల్చారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే కరీంనగర్ జిల్లాలో 3.40వేల ఎకరాల సాగు విస్తీర్ణంలో వరి 2.45 ఎకరాల్లో సాగవనున్నట్టు అంచనా వేశారు. ఇక పత్తి 57వేలు, మొక్కజొన్న 28వేల ఎకరాల్లో సాగవుతుందని చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో 4.42 ఎకరాల సాగు విస్తీర్ణంలో వరి 2.98లక్షల ఎకరాలు, మొక్కజొన్న 63.78వేల ఎకరాల్లో సాగువుతుందని అధికారులు అంచనాగట్టారు. ఇక పత్తి కేవలం 19వేల ఎకరాలకే పరిమితం కానుంది. పెద్దపల్లి జిల్లాలో 2.81లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో 2.15లక్షల ఎకరాల్లోనే వరి సాగవనుంది. ఇక పత్తి 63వేలా 780 ఎకరాల్లో సాగవనున్నట్టు చెప్పారు. ఇతర పంటలు కేవలం 2వేల ఎకరాల్లోనే సాగవనున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 2.40లక్షల ఎకరాల సాగు విసీర్ణంలో అత్యధికంగా లక్షా 62వేలా 36 ఎకరాల్లో వరి సాగవనుంది. 74వేలా 492 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. ఇక మిగతా పంటలన్నీ కేవలం 3533 ఎకరాల్లో మాత్రమే సాగవనున్నాయి. ఏదేమైనా 80శాతం విస్తీర్ణంమొత్తం వరి సాగవుతుండగా... పత్తి తరువాతి స్థానం, కొద్దిమొత్తంలో మొక్కజొన్న సాగవనుంది. ఇక కూరగాయలు, పప్పుదినుసులు, ఇతర పంటలు అన్నీ కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనీసం 10వేల ఎకరాలు కూడా దాటడం లేదు.

భారత రెజ్లర్ల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం

సీపీఐ(ఎం) కరీంనగర్ నగర కార్యదర్శి గుడికందుల సత్యం



నవతెలంగాణ - కరీంనగర్ : నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రోజున తమ న్యాయమైన డిమాండ్ల కోసం, లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పునియా, వినేష్ పొగట్‌లను అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) కరీంనగర్ నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. సోమవారం కోతిరాంపూర్‌లోని ముకుంద లాల్ మిశ్రా భవన్‌లో నిర్వహించిన నగర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత రెజ్లర్లను సమైక్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్నారని 36 రోజులుగా వివిధ రూపాలలో ఆందోళనా పోరాటాలు చేస్తుంటే ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. పైగా అత్యాచారాలు చేస్తున్న ఎంపీకే వత్తాసు పలుకుతూ పార్లమెంటులో పక్కన కూర్చోబెట్టుకోవడం దారుణమన్నారు. బేటి బచావో - బేటి పడావో అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రెజ్లర్లకు పార్టీలకతీతంగా ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, ప్రజలు ఐక్య ఉద్యమాలు చేయాలని, నియంతల వ్యవహరిస్తున్న బీజేపీ పాలకుల మెడలు వంచాలని అన్నారు. సమావేశంలో నగర కమిటీ సభ్యులు కొంపల్లి సాగర్, అరవింద్, నాయకులు రోహిత్, తదితరులు పాల్గొన్నారు.

దీక్ష శిబిరాన్ని భగ్నం చేయడం సిగ్గుచేటు

డీవైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి



నవతెలంగాణ - కరీంనగర్ : రెజ్లింగ్ క్రీడాకారులు శాంతియుతంగా న్యాయపోరాటం చేస్తూ పార్లమెంట్ నూతన భవనం దగ్గర వెళ్తుండగా లాఠీచార్జి చేసి, దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడం సిగ్గుచేటని కేంద్ర ప్రభుత్వాన్ని డీవైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి విమర్శించారు. సోమవారం స్థానిక డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్, తిరుపతి మాట్లాడుతూ దేశం కోసం ఎంతో కష్టపడి జాతీయస్థాయిలో క్రీడాకారులుగా ఎదిగి ఇతర దేశాలపై పోరాడి ఎన్నో పథకాలు సాధించిన రేజర్లపై మానసికంగాచ లైంగికంగా వేధించారని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు లక్పతి నాయక్, భాస్కర్, నాయకులు రవీందర్, రఘుపతి, అజయ్, వంశీ, చరణ్ పాల్గొన్నారు.

ఎట్టకేలకు చెరువులో మట్టి తొలగింపు



నవతెలంగాణ - గన్నేరువరం : మండలంలోని మాధాపూర్ చెరువు శిఖంలో ఇటీవల ఆలయాల నిర్మాణం కోసం భూమిపూజ చేసి రోడ్డు అనుకొని మట్టిని పోసిన సంఘటన విదితమే. ఇరిగేషన్ అధికారులు సకాలంలో స్పందించి ఆలయ కమిటీ చైర్మన్, ట్రాక్టర్ యజమానులపై ఫిర్యాదు చేశారు. అదే చెరువులో మట్టి కుప్పపై గణపతి విగ్రహాలను పెట్టగా అప్పటి తహసీల్దార్ ఇస్లావత్ బావుసింగ్ నేతృత్వంలో రేకుల షెడ్డు, విగ్రహాలను తొలగించారు. చెరువులో పోసిన మట్టిని తొలగించాలని కొంత మంది గ్రామ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా చెరువు శిఖంలో వెంటనే మట్టిని తొలగించాలని ఉత్తర్వులను జారీ చేశారు. ఎట్టకేలకు స్పందించిన ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక అధికారులు స్పందించి సోమవారం చెరువులోని మట్టిని అవే జెసిబి, ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు, స్థానిక సర్పంచ్ కుమ్మరి సంపత్ పనులను పరిశీలించారు.

రెడ్ల ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

నవతెలంగాణ - రామడుగు : మండలంలోని వెదిర గ్రామంలో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూన్ 6న కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టరును రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులు సోమవారం ఆవిష్కరించారు. తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దొడ్డ లచ్చిరెడ్డి, వెదిర గ్రామ అధ్యక్షుడు వంగల భూమిరెడ్డి, నాయకులు గిరి శ్రీనివాస్‌రెడ్డి, పన్యాల అశోక్‌రెడ్డి, వంచ రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మైలారంలో ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

నవతెలంగాణ - గన్నేరువరం : మండలంలోని మైలారం గ్రామ శివారులోని దేవునిగుట్ట ప్రదేశంలో నిర్మించిన ఈదుల్ల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం వాసుగౌడ్, కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభించారు. మొదటిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పత్తి క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.7050

నవతెలంగాణ - జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం కాటన్ విడి పత్తి 195 క్వింటాళ్లు 13 వాహనాలలో రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.7050 పలికింది. మోడల్ ధర 6950, కనిష్ట - 6900 పలికింది. అలాగే కాటన్ బ్యాగ్స్‌లలో 6 క్వింటాళ్ల రైతు ఒకరు తీసుకురాగా గరిష్ట ధర 6,800 పలికిందని మార్కెట్ సెక్రటరీ గుగులోతు రెడ్డి తెలిపారు.

పశుమిత్రలకు కనీస వేతనం నిర్ణయించాలి

సీఐటీయూ కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్



నవతెలంగాణ - కరీంనగర్

పశుమిత్రలకు కనీస వేతనం నిర్ణయం చేయాలని సీఐటీయూ కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా పశువైద్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నాచేసి మేనేజర్ మహేందర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ పశుమిత్రల వెట్టిచాకిరి రద్దు చేసి, కనీస వేతనం జీవో 60 ప్రకారం రూ.15,600 ఇవ్వాలని, ఎస్ఈఆర్‌పీ డిపార్ట్మెంట్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మేడే స్ఫూర్తితో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది ఆడపడుచులు 8సంవత్సరాలుగా పశు మిత్ర కార్మికులుగా మూగజీవాలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. 8 సంవత్సరాలుగా ఒక రూపాయి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందన్నారు. చాలామంది చదువుకున్న పేద మహిళలు, నైపుణ్యం గల వృత్తిని చేపట్టి సేవ చేసినా ఒక రూపాయి వేతనం ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. వీరిని సెర్ప్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల గుర్తించాలని, కనీస వేతనం నిర్ణయం చేయాలని, గుర్తింపు కార్డులు, యూనిఫామ్స్, గ్లోజులు, మెడికల్ కిట్స్, ప్రయాణ ఖర్చులు, అందరికి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిక్ బైకులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పశుమిత్ర వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు మారెళ్ల శ్రీలత, జిల్లా అధ్యక్షురాలు జాడి లలిత, నాయకులు భూమా అనూష, లక్ష్మి, రేణుక, లిఖిత, కల్పన, రమ, స్వప్న, పద్మ పూజ పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్


మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

నవతెలంగాణ - గంగాధర

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల సన్నాక సమావేశాన్ని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరో చేస్తారు, ఏమో చేస్తారని చూడకుండా బీఆర్ఎస్ శ్రేణులు ముందుండి దశాబ్ద ఉత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రామడుగు, గంగాధర, చొప్పదండి, బోయినిపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తారు రోడ్డు నిర్మాణం

నవతెలంగాణ - గన్నేరువరం : మండలంలోని గునుకులకొండాపూర్ నుంచి చీమలకుంటపల్లి వరకూ రోడ్డును తవ్వి కంకర పోసి వదిలేయడంతో స్థానికులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్న క్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు బామండ్ల రవీందర్ ఆధ్వర్యంలో నిరంతరం నిరసనలు, ఆందోళనలు చేశారు. మే 29న నెహ్రూ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శనలు, నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్పందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం తారురోడ్డు వేశారు. దీంతో ఆందోళనా కార్యక్రమాలను రద్దు చేస్తున్న సోమవారం తెలిపారు.

గోశాలకు వరిగడ్డి వితరణ



నవతెలంగాణ - రామడుగు : మండలంలోని గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎడవెల్లి మహిపాల్‌రెడ్డి, కచ్చు బీరయ్య, ఎడవెల్లి రమణారెడ్డి వేములవాడ దేవస్థానంలోని గోశాలకు తమ సొంత ఖర్చులతో వరిగడ్డిని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.

మారం జగదీశ్వర్‌కు సన్మానం

నవతెలంగాణ - కరీంనగర్ : టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన మారం జగదీశ్వర్‌ను కరీంనగర్‌లోని వారి నివాసంలో పీఆర్‌టీయూ తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కరీంనగర్ డీసీఈబీ కార్యదర్శి మారం స్వదేశ్ కుమార్, పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కేతిరి తిరుపతిరెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చోల్లేటి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నరుకుల్ల శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.

చల్లచల్లగా.. తాటిముంజలు

పోషక విలువలూ మెండు..



నవతెలంగాణ - జమ్మికుంట

వేసవి అంటే భగభగమండే ఎండతోపాటు అనేక ప్రత్యేక రుచులను వెంట తీసుకొస్తుంది. ఇందులో ప్రధానంగా మామిడి పండ్లతో పాటు వేసవిలో చల్లని ఉపశమనం ఇచ్చే తాటి ముంజలు మొదటి వరుసలో ఉంటాయి. కేవలం వేసవిలో లభించే ఈ తాటి ముంజలను చిన్నవారినుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు. జమ్మికుంట మండలంలోని నగరం, నాగారం, వావిలాల, తనుగుల, నాగంపేట, బిజిగిరి షరీఫ్, కోరపల్లి, వెంకటేశ్వర్ల పల్లి, విలాసాగర్, శాయంపేట, ధర్మారం, మడిపల్లి, మాచనాపల్లి, జగ్గయ్యపల్లి, పెద్దంపల్లి, ఆబాది జమ్మికుంట, కేశవపురం గ్రామాల్లో తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. సుమారు 1200 మంది మండలంలో ప్రతిరోజు ఈ తాటి చెట్లను ఎక్కి కల్లు గీసి గౌడ కార్మికులు తమ జీవనోపాధి పొందుతుంటారు. వేసవికాలం ప్రారంభంలోనే తాటి ముంజలు అమ్ముతుంటారు.

అనేక ఉపయోగాలు

తాటి ముంజలు ఆంగ్లం లో పాల్ మై రా ఫామ్, ఐస్ ఆపిల్ అంటారు. శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని 'ఐస్ యాపిల్' అని కూడా అంటారు. చాలామంది ముంజల పైన పొట్టులాగా ఉండే పైపొర తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే మంచిది. వీటిలో మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. ఎండాకాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటేందుకు నీటి శాతం అధికంగా ఉన్న ముంజలు తింటే కాపాడుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి.

గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

ఎంతో మేలు : ఆలేటి ప్రశాంతి, జమ్మికుంట ప్రకాశం కృషివిజ్ఞాన శాస్త్రవేత్త



ప్రతి సంవత్సరము వేసవి కాలంలో తాటి చెట్లనుండి ప్రకృతిపరంగా సాంప్రదాయపరంగా వస్తున్నటువంటి ముంజకాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వడదెబ్బకు గురైన వారికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి మంచి చలువనిస్తుంది.

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

డివిజన్లలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు

బావి తరాల కోసం గొప్ప నగరంగా తీర్చిదిద్దేందకు పనిచేస్తున్నా

పౌర సరఫరాలు, బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్


సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్

నవతెలంగాణ - కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చాటి చెప్పేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు అధ్యక్షతన సోమవారం పాలవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 2 నుండి 22 వరకు 20 రోజుల పాటు నగరవ్యాప్తంగా చేపట్టబోయే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై కార్పొరేటర్లకు సలహాలు, సూచనలు చేస్తూ దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రజలను భాగస్వాములను చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను వైభవంగా జరపాలన్నారు. రోజు వారి కార్యక్రమాలను నగర వ్యాప్తంగా నిర్వహించి ప్రభుత్వ ప్రగతి, సంక్షేమాన్ని ప్రజలకు చాటి చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 9 సంవత్సరాల్లో కరీంనగర్ నగర రూపురేఖలు మారాయన్నారు. నగర వ్యాప్తంగా ప్రజలకు బావి తరాల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశామని.. ముఖ్యమంత్రి సహకారంతో మొదటి సారిగా నగర అభివృద్ధి కోసం సీఎం అస్యూరెన్స్ పేరుతో రూ.350 కోట్ల ప్రత్యేక నిధులు తెచ్చి అందమైన నగరంగా తీర్చిదిద్దామన్నారు. అందంగా విస్తరించిన రోడ్లు, చక్కటి డ్రైనేజీలు, పాదాచారులకు ఫుట్‌పాత్‌లు, ఆహ్లాదం కోసం పార్కులు, ప్రజలకు ప్రతి రోజు మంచి నీరుతో పాటు ఇలాంటి ఎన్నో సౌకర్యాలు సమకూర్చినట్టు తెలిపారు. కరీంనగర్ నగర అభివద్ధి కోసం 132 కోట్ల నిధులు తెచ్చామని, వాటికి అడిషనల్ సాంక్షన్ కూడా ఇచ్చారన్నారు. టెండర్లు పిలిచి జూన్ ఎండింగ్‌లో 132 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అన్ని డివిజన్లలో చేపట్టాలని పిలుపు నిచ్చారు. మేయర్ యాదగిరి సునీల్‌రావురావు మాట్లాడుతూ.. నూతన పాలకవర్గాని వెన్ను దన్నుగా నిలిచి వందల కోట్ల రూపాయలు తెచ్చి నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌కు పాలవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణీహరిశకర్, కమిషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

ఇంటింటి బొట్టు కార్యక్రమం



నవతెలంగాణ - కరీంనగర్ : ఈ నెల 31న కరీంనగర్ పద్మనగర్‌లో నిర్మించే టీటీడీ ఆలయానికి భూమిపూజతోపాటు సాయంత్రం నిర్వహించే శ్రీవారి కల్యాణానికి హాజరు కావాలని టవర్ సర్కిల్ ప్రాంతంలో సోమవారం వాణిజ్య వ్యాపారులకు నగర మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటికి బొట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణిహరిశంకర్, కార్పొరేటర్లు వంగల శ్రీదేవిపవన్‌కుమార్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, కోల మాలతి, నాంపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, అనురాసు కుమార్, ప్రేమ్ కుమార్ ముందడా, ఒంటెల సత్యనారాయణరెడ్డి, చిట్టుమల్ల శ్రీనివాస్, నేతి రవివర్మ, పూసాల శ్రీకాంత్ పాల్గొన్నారు,

నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం


మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి

నవతెలంగాణ - హుజురాబాద్

మండలంలోని కందుల గ్రామంలో సోమవారం విప్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం తొమ్మిది లక్షల నిధులతో నిర్మించనున్న ఎస్సీ మహిళా సంఘ భవనానికి భూమిపూజ, రూ.2.60లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల విజయ, ఎంపీపీ ఇరుమల రాణి, జెడ్పిటిసి పడదం బక్కరెడ్డి, సర్పంచ్ పడదాం ప్రభావతి, ఉపసర్పంచ్ బెల్లి రాజయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగుపై అవగాహనా సదస్సు

నవతెలంగాణ - శంకరపట్నం : శంకరపట్నం మండలం కన్నాపూర్, మొలంగూర్ రైతు వేదికలో సోమవారం ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సును వ్యవసాయ అధికారి ఆర్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉద్యానవన శాఖ అధికారి మంజువా మాట్లాడుతూ 15 ఎకరాపైన వున్న రైతులు తప్పనిసరిగా ఆయిల్ పామ్‌ను వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్.సునంద, కె.శ్రావణి, రైతు బంధు సమితి కన్వీనర్ పి.వీరస్వామి, కన్నాపూర్ గ్రామ సర్పంచ్ కాటం వెంకటరమణరెడ్డి, ముత్తారం సర్పంచ్ పంజాల రేణుక, రైతుబంధు సమితి జిల్లా మెంబర్ అంతం తిరుపతి రెడ్డి, కన్నాపూర్ గ్రామ కన్వీనర్ రవిందర్‌రెడ్డి, మండల మెంబర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

లఘుచిత్రాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ వంగల శ్రీదేవిపవన్‌కుమార్



నవతెలంగాణ - కరీంనగర్ : కరీంనగర్‌లోని మాస్క్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన వేసవి నట శిక్షణ శిబిరంలో విద్యార్థులకు కెమెరా ప్రాక్టికల్లో భాగంగా రూపొందించే మూడు లఘు చిత్రాలు, ఒక పాట షూటింగ్‌ను 46వ డివిజన్ కార్పొరేటర్ వంగల శ్రీదేవి పవన్ కుమార్ క్లాప్ కొట్టి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి పవన్‌కుమార్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి విద్యార్థులకు నటనలో శిక్షణ ఇచ్చి వారిని నటనలో రాణిపించేస్తున్న మాస్క్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ దర్శకుడు అనసూరి భూనాథ్‌చారిని అభినందించారు. కార్యక్రమంలో మాస్క్ ఇన్‌స్టిట్యూట్ కోఆర్డినేటర్ వంగల శ్రీధర్, కొరియోగ్రాఫర్ రజాక్, కెమెరామెన్ శ్రీకాంత్ కనకం పాల్గొన్నారు.

ఆర్థిక సాయం అందజేత

నవతెలంగాణ - వీణవంక : మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి సుగుణ సోమవారం అనారోగ్యంతో మృతిచెందింది. గ్రామ సర్పంచ్ పోతుల నరసయ్య మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, భర్త పోచయ్యకు రూ.2వేల ఆర్థిక సాయం అందజేశారు. వార్డ్ సభ్యులు మాడ రవీందర్‌రెడ్డి, చింతల రాజయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్ ఉన్నారు.

కాంగ్రెస్ ఎస్సీ సెల్ కమిటీల ఎన్నిక

నవతెలంగాణ-మానకొండూర్ : టీపీసీసీ పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జిడాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలతో మండలంలోని వేరుగుపల్లి, వన్నారం, కొండపల్కల, గంగిపల్లి, గట్టుదుద్దేనపల్లి గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కమిటీలను నియమించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రా చారి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కనకం అశోక్ తెలిపారు. వేరుగుపల్లి గ్రామ అధ్యక్షుడిగా కనుకుంట్ల రమేష్, ఉపాధ్యక్షుడిగా కనుకుంట్ల సూర్య అంజన్, ప్రధాన కార్యదర్శిగా తప్పెట అంజి, కార్యదర్శిగా కనుకుంట్ల శ్రీధర్, కోశాధికారిగా తుంగ అరుణ్, గట్టుదుద్దేనపల్లి గ్రామ అధ్యక్షుడిగా కనకం సమ్మయ్య, ఉపాధ్యక్షుడిగా జేన్నారం రాజు, ప్రధాన కార్యదర్శిగా కీన్నర శ్రీనివాస్, కార్యదర్శిగా నీరటి సంపత్, కోశాధికారిగా కనకం ప్రవీణ్, కొండపల్కల గ్రామ అధ్యక్షుడిగా యాసాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా కుక్క సంపత్, ప్రధాన కార్యదర్శిగా యసాల శంకర్, కార్యదర్శిగా అకునూరి గోపి, కోశాధికారిగా కుక్క చంద్రయ్య, వన్నారం గ్రామ అధ్యక్షుడిగా తాళ్లపెల్లి కిషోర్, ఉపాధ్యక్షుడిగా తాళ్ల పెల్లి రమేష్, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపెల్లి శంకర్, కార్యదర్శిగా తాళ్ల పెల్లి సురేష్, కోశాధికారిగాతాళ్ల పెల్లి కొమురయ్య, గంగిపెల్లి గ్రామ అధ్యక్షుడిగా కనకం లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా రెడ్డపాక కుమార్, ప్రధాన కార్యదర్శిగా కొంకటి వంశీ, కార్యదర్శిగా కనకం ఒదేశ్, కోశాధికారి గాఎలగందుల అభిలాష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

బీఆర్ఎస్ 20వ వార్డు అధ్యక్షుడిగా శ్రీనివాస్

నవతెలంగాణ - జమ్మికుంట : జమ్మికుంట 20వ వార్డులో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్‌రావు అధ్వర్యంలో ఆ వార్డు కౌన్సిలర్ దేశిని రాధ సదానందం అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గట్టు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా దాస్యపు వెంకటనర్సయ్య, యూత్ అధ్యక్షుడిగా జనగామ వీరేందర్, ఉపాధ్యక్షుడిగా గండు శేఖర్, మహిళా కమిటీ అధ్యక్షులుగా రాపెల్లి శైలజ, ఉపాధ్యక్షులుగా అంబాల సుమలత, సోషల్ మీడియా అధ్యక్షుడిగా బుర్ర అజయ్, ఉపాధ్యక్షుడిగా తాండూరు శ్రీకాంత్‌ను ఎన్నుకున్నట్టు మాజీ ఎంపిటిసి దేశిని సదానందం తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్, నాయకుడు నరెడ్ల రాజేశం పాల్గొన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నవతెలంగాణ-రాయికల్

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, నియోజకవర్గ కన్వీనర్ చిలకమర్రి మదన్ మోహన్ పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాయికల్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోవు ఎన్నికల్లో కార్యకర్తలు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ, నియోజకవర్గ నాయకులు డాక్టర్ శైలేందర్ రెడ్డి, పన్నాల తిరుపతి రెడ్డి,జగిత్యాల పట్టణ ఇన్చార్జి భూమి రమణ,బీర్పూర్ ఇన్‌చార్జి పడాల తిరుపతి,రాయికల్ పట్టణ,మండల అధ్యక్షులు కల్లెడ ధర్మపురి,అన్నవేని వేణు, ప్రధాన కార్యదర్శిలు ఆకుల మహేష్,బొడుగం శ్రీకాంత్ రెడ్డి,తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.



ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు..

- కిడ్నీవ్యాధితో బాధపడుతున్న యువతి
- మతిస్థిమితం లేని తండ్రి
- దాతలు సాయం చేసి, ఆదుకోవాలని వేడుకోలు



ఆస్పత్రిలో స్రవంతి

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

ఓ నిరుపేద యువతి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు ఇంటి పెద్ద దిక్కు తండ్రికి మతిస్థి మితం లేకపోవడం, చికిత్స చేయించుకునే స్తోమత లేక కొట్టు మిట్టాడుతోంది. దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామానికి చెందిన దుంపేటరాములు- సుశీలకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె స్రవంతి(23) కొన్ని రోజులుగా స్రవంతి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌లోని చెల్మెడా ఆనంద్‌రావు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆమెకు ఒక్క కిడ్నీతో పాటు మరో కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె పరిస్థితి మరింత విషమంగా ఉందని చెప్పారు. మెరుగైన చిక్సిత కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇంటి పెద్ద దిక్కు లేక పోవడంతో వారి పరిస్థితి నరకంగా మారింది. ప్రస్తుతం ఆమెకు రూ. 40 వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు అవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. మానవతా హృదయంతో ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఫోన్ పే,లేదా గుగుల్ పై ద్వారా 7993365102 నెంబర్‌కు సాయం అందించాలని కోరుతున్నారు.

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

- ఎంపీపీ గోలి శోభ సురేందర్‌రెడ్డి

నవతెలంగాణ-పెగడపల్లి



ఉచిత కళ్లద్దాలు అందిస్తున్న ఎంపీపీ, ప్రజా ప్రతినిధులు.

ప్రతి ఒక్కరూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గోలి శోభ సురేందర్‌రెడ్డి అన్నారు. పెగడపల్లి మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగును సర్పంచ్ గోలి మహేందర్‌రెడ్డితో కలిసి ఎంపీపీ గోలి శోభ సురేందర్‌రెడ్డి ప్రారంభించారు. 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆదినవేణి తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు ఆంజనేయులు, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, క్యాంపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్, సిహెచ్ఓ మహేందర్‌రెడ్డి,హెల్త్ సూపర్ వైజర్‌లు శ్రీనివాస్, జయశీల, హెల్త్ అసిస్టెంట్ శ్రీకాంత్‌రెడ్డి, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కుంటాల శ్రీనివాస్, ఏఎన్ఎంలు కళావతి, రాజేశ్వరి, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

రైతులను మిల్లర్లు, ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు..

-ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం
-జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్

నవతెలంగాణ-పెగడపల్లి



మాట్లాడుతున్న డిసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్

రైతులను మిల్లర్లు, ప్రజాప్రతినిలు దోచుకుంటున్నారని ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తు న్నామని డీసీసీ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కాంగ్రెస్ పార్టీ 40 సంత్సరాలలో రైతులకు ఎం చేసింది అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పెగడపెల్లి ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హమాలీ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించి కొనుగోలు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్లు క్వింటాలుకు నాలుగు నుండి ఆరు కిలోల వరకు కటింగ్ చేస్తుంటే మంత్రి ఎందుకు స్పందిం చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో రివ్యు మీటింగ్ ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్న మిల్లర్ల పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇప్పటి వరకు ఎంత మంది మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు.లారీలు సకాలంలో రాక తూకం వేసిన ధాన్యాపు బస్తాలు మొత్తం సెంటర్ల వద్ద ఉండిపోవడంతో అకాల వర్షాలకు ధాన్యపు బస్తాలు కూడా తడిసిపోతు న్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మంత్రి ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లోగా సమస్యను పరిష్కారం చెయ్యకపోతే పెగడపెల్లి రైతాంగంతో కలిసి పెద్ద ఎత్తున మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, సర్పంచ్‌లు గోలి మహేందర్‌రెడ్డి, ఈరెల్లి శంకర్, పార్టీ సీనియర్ నాయకులు సంధి మల్లారెడ్డి, కడారి తిరుపతి, పూసల తిరుపతి, తడగొండ రాజు, మాజీ ఏఎంసి చైర్మన్ ఒరుగల శ్రీనివాస్,సింగిల్ విండో డైరెక్టర్లు తోట మల్లేశం, మద్దెల సుధీర్, పాపిరెడ్డి, శేఖర్ రెడ్డి, విజయ భాస్కర్, చంద్రశేఖర్, రాజిరెడ్డి, రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి

నవతెలంగాణ-మల్లాపూర్



మాట్లాడుతున్న ఎంపీపీ

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను గ్రామ స్థాయిలో విజయ వంతంగా నిర్వహించాలని ఎంపీపీ కాటిపెల్లి సరోజన, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో జూన్ 2 నుండి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో రాజ శ్రీనివాస్, ఎస్ఐ నవీన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి పేదలకు వరం



చెక్కులు పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్మన్

నవతెలంగాణ-రాయికల్

వైద్య చికిత్స కోసం నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలిచే సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు అన్నారు. సోమవారం రాయికల్ పట్టణంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన లక్షా80 వేల రూపాయలను చెక్కులను లబ్ది దారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చొరవతో లబ్దిదారులకు చెక్కులు మంజూరు అయ్యాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తురగ శ్రీధర్‌రెడ్డి, నాయకులు తోగిటి ప్రసాద్, లింగంపల్లి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

నవతెలంగాణ-జగిత్యాల

ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో పండుగ వాతా వరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహిం చనున్నట్టు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు బిఎస్ లతా, మంద మకరంద, జిల్లా అధికారులు ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్టాపనలో జడ్పీ చైర్‌పర్సన్

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

జగిత్యాలరూరల్ మండల ంలోని చలిగల్ గ్రామంలో గంగ మ్మతల్లి దేవాలయం ఆవరణంలో శివుడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి జడ్పీ చైర్‌పర్సన్ దంపతులు దావ వసంత సురేష్, ఎమ్మెల్యే సతీమణి రాధిక సంజయ్‌కుమార్ హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్ల గంగ నర్సు రాజన్న సీనియర్ నాయకులు చెట్లపెల్లి సత్తన్న,నాయకులు బాలె చందు,కోరుట్ల శేఖర్, తరాల వెంకటేష్, అరిగేలా వేణు పాల్గొన్నారు.

రుణమాఫీ చేయాలి

నవతెలంగాణ-జగిత్యాల

రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో రైతుల ఇచ్చిన లక్ష రూపాయల రుణ మాఫీ చేసి, బ్యాంకుల నుంచి రుణవిముక్తి కల్పించాలని బిజెపి కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, ముద్దం రాము, వరుణ్‌కుమార్, నర సింహారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, తిరుపతి, వెంకటేష్, రాములు, లింగారెడ్డి, రాజేష్ రైతులు,నాయకులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవాలి

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ సీసీఈ నవీన్ మిట్టల్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం "దోస్త్"(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ)-2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్ల కోసం సోమవారం మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్ర చంద్రశేఖర్ మౌఖిక ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బోధన. బోధనేతర సిబ్బంది కలిసి సమిష్టిగా ఇంటింటి ప్రచారం చేశారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు వెంటనే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్‌లు తీసుకోవాలని సూచించారు. ఈ ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కే.వేంకయ్య, కళాశాల లెక్చరర్లు టి.మధుబాబు, అంజయ్య,గణేష్, జూనియర్ అసిస్టెంట్ బాబుతో పాటు విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థులను కలిసి వివరిస్తున్న లెక్చరర్

ప్రజావాణిలో వృద్ధుడి వినూత్న నిరసన

- అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ మెడలో ఫ్లకార్డు
- చంపుతామంటూ సర్పంచ్ బెదిరిస్తున్నారని ఆరోపణ
- ఆర్డీవో హామీతో.. నిరసన విరమణ

నవతెలంగాణ- జగిత్యాల



న్యాయం చేయమంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వృద్ధుడు ప్రజావాణిలో వినూత్నంగా నిరసన తెలిపాడు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని మెడలో బోర్డు తగిలించుకొని కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చెవుల మల్లయ్య తన ఇంటికి వెళ్లే దారిని గ్రామ సర్పంచ్ మరికొంత మందితో కలిసి కందకం తవ్వి మూసి వేశాడని ఆరోపించాడు. తన ఇంటికి వెళ్లేందుకు ఇప్పుడు దారి లేదని సమస్యను పరిష్కరించాల్సిందిగా గత నెలలో ప్రజావాణితో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని ఆవేదన చెందాడు. బతుకుదెరువు కోసం తన ఇద్దరు కొడుకులు గల్ఫ్ బాట పట్టారని వెనుక ముందు ఎవరు లేని తనను సర్పంచ్ చంపుతానని బెదిరిస్తున్నాడని మల్లయ్య ఆరోపించాడు. చివరికి పోలీసులు అక్కడి వెళ్లి ఆర్డీవోతో మాట్లాడించగా.. సమస్య పరిష్కారం చూపుతామనడంతో మల్లయ్య దంపతులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఘనంగా టీపీటీఎఫ్ ఆవిర్భావ వేడుకలు

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఆవిర్భావ వేడుకలు సోమవారం జగిత్యాలలో ఘనంగా జరిగాయి. టీపీటీఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోగ రమేష్ అధ్యక్షతన జరుగగా దరూర్ క్యాంపు కార్యాలయంలో టీపీటీఎఫ్ జెండా ఆవిష్కరించి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోగ రమేష్ మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఏపీటీఎఫ్ నుంచి టీపీటీఎఫ్ ఆవిర్భావించిందని తెలిపారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. అవసరమైన సమయాల్లో ఉమ్మడి ఉద్యమాలను చేపట్టి చురుకైన పాత్ర పోషించామన్నారు. సామాజిక స్పృహ, చైతన్యం కల్గిన ఏకైక సంఘం టీపీటీఎఫ్ అని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రమేష్ అన్నారు. ఎప్పటికి టీపీటీఎఫ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సీపీఎఫ్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు ఇతర బిల్లులు వెంటనే మంజూరు చేయాలని రమేష్ కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోగ రమేష్, ప్రధాన కార్యదర్శి కొక్కుల రాంచంద్రం, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు సూధ రాజేందర్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు గొడుగు రఘుపతి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య, రాచమల్ల మహేష్,అప్పాల గంగయ్య వేముల సుధాకర్,ఎండి ఫక్రుద్దీన్ వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

బృహతి పల్లె ప్రకృతి వనంలో అగ్ని ప్రమాదం

నవతెలంగాణ-జగిత్యాలటౌన్



జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలోని బృహతి పల్లె ప్రకృతి వనంలో అగ్ని ప్రమాదం వల్ల సుమారు 14000 చెట్లు కాలిపోయాయని, దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని గ్రామ సర్పంచ్ ప్రవీణ్, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.

ఈపీఎఫ్‌పై అవగాహనా సదస్సు

నవతెలంగాణ-గోదావరిఖని:



పీఎఫ్ పెన్షన్ సర్టిఫికెట్ అందజేస్తున్న అధికారులు

కేశోరాం సిమెంట్ కర్మాగారంలో ఈపీఎఫ్ఓ వారు సోమవారం కార్మికులకు ఈపీఎఫ్‌పై పెద్ద ఎత్తున అవగాహన సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈపీఎఫ్ఓ అధికారి ఏనుగు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈపీఎఫ్ ద్వారా కార్మికుల సమస్యలతో పాటు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఆన్‌లైన్ క్లెయిమ్‌లు, ఈపీఎఫ్ సేవలు వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్ పెన్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. కార్యక్రమంలో ఈపీఎఫ్ అధికారులు అలివేణి కోట, జి.అనిల్ కుమార్, కేశోరాం సిమెంట్ ప్లాంట్ హెడ్ ఎం.శ్రీనివాస రెడ్డి, హెచ్ఆర్ హెడ్ గోవింద రావు, డీజీఎం అకౌంట్స్ త్రిపాఠి, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

పెరుక కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

నవతెలంగాణ-ముత్తారం:

ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంలో బుక్ కీపర్‌గా పని చేస్తున్న పెరుక కృష్ణ వారం క్రితం వడదెబ్బతో చనిపోయాడు. సోమవారం ప్రజా సంఘాల నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యారావు మాట్లాడుతూ... వడ దెబ్బ వల్ల ఐకెపి సెంటర్‌లో పని చేస్తున్న పెరుక కృష్ణ మరణించడం పట్ల సంతాపం తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇప్పించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, పిల్లలకు మెరుగైన విద్య అందించాలని, దళిత బంధు ఇప్పించి వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.కొమురయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, కేవీపీఎస్ మాజీ జిల్లా నాయకులు, మంథని లింగయ్య ఉన్నారు.



సమ్మర్ క్యాంప్ ముగింపు

నవతెలంగాణ-గోదావరిఖని:



సన్మానిస్తున్న కార్మికులుల

గోదావరిఖని అడ్డగుంట పల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హైస్కూల్‌లో విక్టరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వారి ఆధ్వర్యంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్ కోచింగ్‌లో సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం సోమ వారం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు రకరకాల క్రాఫ్ట్ తయారు చేశారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌ను 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వారి విద్యాభ్యాసంతో పాటు నిర్వహించారు. ఇందులో భాగంగా పేపర్ క్రాఫ్ట్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, ఫ్లవర్ మేకింగ్ మరెన్నో గృహోపకరణాలు, కళాకృతులు నేర్పించారు. చెస్ రామయ్య ఆధ్వర్యంలో చెస్‌లో 30 మంది విద్యార్థులు శిక్షణ పొందగా వారికి మండల స్థాయి పోటీలు నిర్వహించి బహు మతులు అందజేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రతిభా పురస్కార్ సర్టిఫికెట్స్, మెమోంటోస్ అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, విక్టరీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వరలక్ష్మి, చెస్ రామయ్య, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

జిడికె1, 3వ ఇంక్లయిన్‌ను సందర్శించిన డైరెక్టర్

నవతెలంగాణ-గోదావరిఖని:

సింగరేణి ఆర్జీ 1 పరిధిలోని జిడికె 1, 3వ ఇంక్లయిన్ గనిని సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్‌వికె శ్రీనివాస్ సోమవారం సందర్శించారు. గనికి సంబంధించిన పలు విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జీడికే 1, 3వ గనిలో రక్షణతో కూడిన నిర్దేశిత ఉత్పత్తి, ఉత్పాదకత, మ్యాన్ పవర్, యంత్రాల వినియోగం తదితర అంశాల గురించి సమీక్షించి తగు సూచనలు చేశారు. గనికి నిర్దేశించిన ఉత్పత్తిని రక్షణతో సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏజెంట్ బాణోతు సైదులు, సర్వే అధికారి ప్రభాకర్, అఫిషియేటెడ్ మేనేజర్ శ్రీనివాస్, సంక్షేమాధికారి హనుమంత రావు తదితరులున్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలి

నవతెలంగాణ-గోదావరిఖని:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని సింగరేణి ఆర్జీ 1, 2 జీఎంలు చింతల శ్రీనివాస్, ఎ.మనోహర్ అధికారులకు సూచించారు. సింగరేణి ఆర్జీ 1 జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో ఏర్పాట్లపై వారు సమీక్షించారు. సింగరేణిలోని అన్ని ఏరియాలలో జూన్ 2 నుండి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను కన్నుల పండువగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఉత్సవాలను నిర్వహిం చనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో ఏరియాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం రామ్ మోహన్, ఏరియా ఇంజనీరు రామ్ మూర్తి, ఏజీఎం ఫైనాన్స్ రామ కష్ణ, డీజీఎం పర్సనల్ సిహెచ్.లక్ష్మి నారాయణ, ఏజెంట్ 11 గ్రూప్ చిలక శ్రీనివాస్, డివైసిఎంఓ కిరణ్ రాజ్ కుమార్, డీజీఎం అధికారులు నవీన్, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

నివాస ప్రాంతాల్లో చెట్ల పొదలు తొలగించండి

నవతెలంగాణ-గోదావరిఖని:



చూపిస్తున్న నాయకులు

రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ అంబేద్కర్ భవన్ లైన్ ఓల్డ్ విస్డం స్కూల్ ఎదుట ఉన్న ఇండ్ల పక్కన ఖాళీ స్థలంలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి పాములు, విష పురుగులకు స్థావరాలు అయ్యాయని, వర్షాకాలంలో పరిస్థితి భయం, భయంగా ఉంటుందని సీపీఐ(ఎం) ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం.రామాచారి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా ఇండ్లలో నుండి వెలువడే నీరు ఇండ్ల పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో నిలిచి దుర్వాసన భరించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. నీటి గుంటలు పందులకు ఈత కొలనులు అయ్యాయని, విస్డం స్కూల్ పక్క నుండి రెండు వీధులను కలుపుతూ రోడ్డు వేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ వేశారని, కానీ రోడ్డు నిర్మించలేదని, కాలనీ వాసులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు కాలనీ సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు.

నీటి సరఫరాలో అంతరాయం

నవతెలంగాణ-గోదావరిఖని:

అంతర్గత పైప్ లైన్ల అనుసంధాన పనుల కారణంగా మెటర్నిటీ హాస్పిటల్ (రమేష్ నగర్) ట్యాంక్ పరిధిలో రేపటి నుండి రెండు రోజుల పాటు మంగళ, బుధ వారాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి.సుమన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని కోరారు.

ఈ నెల 31న పౌర హక్కుల దినోత్సవం

నవతెలంగాణ-ముత్తారం:

ఈ నెల 31న ముత్తారం మండలం మైదబండ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కె.వరంధన్ ఒక ప్రకటనలో తెలిపారు. అంటరానితనం నిర్మూలన, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నివారణ కోసం అవగాహన కల్పించేందుకు ప్రతి నెల చివరి తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

సమయపాలన పాటించని సూపరింటెండెంట్

నవతెలంగాణ-పెగడపల్లి



పెగడపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా చక్రధర్‌గౌడ్ నాలుగు నెలల క్రితం బాధితులు స్వీకరిం చారు. కొన్ని రోజుల నుంచి కార్యాలయానికి రావడంతో సమయపాలన పాటించడం లేదు. అంతే కాకుండా కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో అధికారం నాదేనంటూ నన్ను కలవనిది ఏ పని జరగదని ఎంపీడీవోనే తానే అన్నట్టు సమాచారం. ఎంపీడీవో కార్యాలయానికి పని నిమిత్తం వచ్చే ప్రజలను ప్రజా ప్రతినిధులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా చేపట్టాలి

- ఎంపీపీ లౌవుడియా సంధ్యారాణి సురేందర్

నవతెలంగాణ-రాయికల్



మాట్లాడుతున్న ఎంపీపీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలను అట్టహాసంగా చేపట్టాలని ఎంపీపీ లౌవుడియా సంధ్యారాణి సురేందర్ అన్నారు. సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో జూన్ 2 నుండి జూన్ 22 వరకు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాల కార్యక్ర మాలపై సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో తప్పక నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష కుమార్, తహసీల్దార్ ఖయ్యుం, ఎస్సై దేవేందర్, పిఆర్ఏఈ ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) వర్టికల్స్‌పై శిక్షణ

నవతెలంగాణ-జగిత్యాలటౌన్



పాల్గొన్న పోలీసు అధికారులు

జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో టౌన్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్‌రావు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) వర్టికల్స్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ వర్టికల్స్‌కి సంబం ధించి అధికారులు అన్ని విభాగాల పని తీరుపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి, ప్రతి విభాగం పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని ప్రస్తుతం పోలీస్ శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరిగిందన్నారు. ప్రతి పోలీసు అధికారి శ్రద్ధతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని అన్నారు. వివిధ విభాగాల విధినిర్వహణ సందర్భంగా ఎలాంటి సందేహాలు తలెత్తినపై అధికారులను సంప్రదించి నివత్తి చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలపై సత్వరం స్పందిస్తూ మెరుగైన సేవలను అందించడం ద్వారానే పోలీస్‌శాఖపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లలోని అన్ని విభాగాల పనితీరుపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. వేగవంతంగా పనిచేయడం ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. 5 ఎస్ కార్యక్రమం అమలుతీరును ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల ఆవరణను అహ్లాదకరంగా రూపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నరేష్, అశోక్, సందీప్, రామకృష్ణ, సుధాకర్ ఆర్ఎస్ఐ దినేష్, డీసీఆర్‌బీ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం



మాట్లాడుతున్న ఎంపీపీ జాజాల భీమేశ్వరి

గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎంపీపీ జాజాల భీమేశ్వరి కోరారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ జాజాల భీమేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని సూచించారు. జూన్ 2 నుండి 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధికారులు భాగస్వామ్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శివాజీ, ఎంపీడీవో కట్కం ప్రభు, ఎంపీఓ కృపాకర్, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు

పీఎఫ్ సదుపాయాల అవగాహన శిబిరం

నవతెలంగాణ-జగిత్యాల:

పీఎఫ్ ఖాతాదారుల సమస్యల పరిష్కారం కోసం పీఎఫ్ కార్యాలయం కరీంనగర్ రీజియన్ ఆధ్వర్యంలో రీజినల్ కమిషనర్ తానయ్య ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య హై స్కూల్‌లో నిధి ఆప్కే నికట్ 2.0 కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్‌ఫోర్స్మెంట్ అధికారి కె. రామాచారి మాట్లాడుతూ.. ప్రతినెల 27న ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించి సమస్యలు పరిష్కరించనున్నట్టు తెలిపారు. సేవలను పీఎఫ్ ఖాతాదారులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్లు పవన్‌కుమార్, రమేష్ పాల్గొన్నారు.

పండుగ వాతావరణంలో దశాబ్ది వేడుకలు

సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి

నవతెలంగాణ - సిరిసిల్ల :
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి అదనపు కలెక్టర్‌లు బి.సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్‌తో కలిసి కలెక్టర్ ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, జెడ్పీ సీఈఓ గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.


వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు

ముస్తాబాద్ బంద్ సక్సెస్

గ్రామపంచాయతీ ముందు ధర్నా, ప్రజావాణిలో ఫిర్యాదు


గ్రామపంచాయతీ ముందు ధర్నా చేస్తున్న అఖిలపక్షం నాయకులు.

నవతెలంగాణ - ముస్తాబాద్ : ముస్తాబాద్‌లో అక్రమ కట్టడాలను నిరసిస్తూ సోమవారం విపక్షం నాయకులు పిలుపుమేరకు బంద్ సోమవారం విజయవంతమైనది. పంచాయతీ కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కనిమేని చక్రధర్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర రాములుగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఒక న్యాయం.. అధికారం, డబ్బులు ఉన్నవారికి మరొక న్యాయం ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించకపోతే పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నరసింహులు, రాజు, కృష్ణ, ఉపేందర్, శంకర్, గోపి, భాను, మహేందర్, శ్రీకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.

'దశాబ్ది ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై లేదు'


విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న లంబాడీల ఐక్యవేదిక నాయకులు.

నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్ : ప్రభుత్వానికి దశాబ్ది ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై లేదని లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం నరేష్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దశాబ్ది ఉత్సవాలు చేస్తున్న సీఎం కేసీఆర్, అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోలేకపోయారని అన్నారు. ఎకరానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అని హామీ ఇచ్చి, నేటి వరకు ఏ ఒక్క రైతుకు అందించలేదని విమర్శించారు. జూన్ 2 నాటికి ఐకేపీ కేంద్రంలో ఉన్న వరి దాన్యాన్ని మొత్తం తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా నాయకులు రమేష్, నరహరి, శ్రీను, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఐసీఈయూ సిరిసిల్ల ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్


ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్

నవతెలంగాణ - సిరిసిల్ల : సిరిసిల్ల ఎల్బీసీ బ్రాంచి ఉద్యోగుల సంఘం (ఐసీఈయూ) అధ్యక్షుడిగా బి.పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీనివాస్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐసీఈయూ) నూతన కార్యవర్గం (2023-24) ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షుడిగా జి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా జె.నర్సింహారెడ్డి, పి.గంగారాం, కోశాధికారిగా ఎస్.బాలగంగాధర్, కార్యవర్గ సభ్యులుగా ఎస్.కిరణ్, ఎన్.హరీశ్, వి.కావ్య పి.భూమయ్య, జీసీఎంగా ఎస్.దినకర్ ఎన్నికయ్యారు. ఎన్నికలను నిర్వహించిన డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్ రామ్మోహన్, ఆర్‌వి.రమణ, వి.వామన్‌రావు, నూతన కార్యవర్గానికి సిరిసిల్ల ఎల్ఐసీ బ్రాంచి మేనేజర్, సిబ్బంది అభినందనలు తెలిపారు.

కనీస సౌకర్యాలు కల్పించాలని వినతి


వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

నవతెలంగాణ - గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి భూముల క్రయ విక్రయాల, పహానీ, పలు ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే ప్రజలకు కనీస వసతులు కల్పించాలని తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డికి సోమవారం మాల మహానాడు అధికార ప్రతినిధి మాల్యాల రాజ్‌వీర్ వినతిపత్రం అందజేశారు. మౌలిక వసతులు, టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో గంభీరావుపేట ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

నిరుపేద యువతి పెండ్లికి ఆర్థికసాయం


పెండ్లి కూతురికి ఆర్థిక సహాయం చేస్తున్న గుండారపు కృష్ణారెడ్డి

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన శివరాత్రి లక్ష్మి- రాజు కూతురు శిరీష వివాహానికి ఎల్లారెడ్డిపేట ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సోమవారం 5116 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎనగందుల నరసింహులు, నేవూరి పద్మరెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, బంధారపు బాల్‌రెడ్డి, సుంకి భాస్కర్, హసన్, జుబేర్, విఆర్ఏ కొత్త రాజు పాల్గొన్నారు.

బాలాలయ నిర్మాణం కోసం స్థలం పరిశీలన


స్థల పరిశీలన చేస్తున్న ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంలోని పశువుల సంతలో బాలాలయ నిర్మాణం కోసం సోమవారం ప్రజాప్రతినిధులు స్థల పరిశీలన చేశారు. శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం కోసం కోటి 80లక్షల రూపాయలను రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు. పురాతన ఆలయాన్ని తొలగించి అదే స్థలంలో సుందరీకరిస్తూ నూతన ఆలయ నిర్మాణం చేస్తున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపిటిసి పందిళ్ళ నాగరాణి, ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్, కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, మేగి నర్సయ్య, నాయకులు బండారి బాల్‌రెడ్డి, ఎలగందుల నరసింహులు, చందనం శివరాంకృష్ణ, ఎడ్ల సందీప్ పాల్గొన్నారు.

ఫిజియోథెరపి సేవలు వినియోగించుకోవాలి

ఆరోగ్య కేంద్ర సూపరింటెండెంట్ బాబు


డాక్టర్ బాబు

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ బాబు తెలిపారు. పలు ఫిజియథెరపి సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వెన్ను, మీపు నొప్పి కండరాలు బలపడటానికి, లిగమెంట్ స్ప్రైన్స్, అన్ని రకాల చిన్న చిన్న జాయింట్లు బలపడటానికి, కండరాల నొప్పి, దీర్ఘ కాలిక నొప్పి నివారణకు కండరాలు, దీర్ఘకాలిక నొప్పి, సమస్యలు ఉన్నవారు ఫిజియోథెరపి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

అదనపు కలెక్టర్‌కు సీపీఐ(ఎం) నాయకుల వినతి

నవతెలంగాణ - సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణంలో అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నాయకులు కోడం రమణ, ఎలిగేటి రాజశేఖర్ మాట్లాడారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం అయిన తర్వాత పట్టణంలో 7 గ్రామాలను విలీనం చేసిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ తరుణంలో మున్సిపల్ పరిధిలో అనేక నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. చాలామంది మున్సిపల్ చట్టం ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా, ఇంకొందరు నిబంధనలు పాటించకుండా నిర్మాణాలను చేపడుతున్నారన్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతున్నా సంబంధిత అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడంతో పలు అనుమానాలు తావిస్తోందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపల్ పట్టణం అభివృద్ధిలో జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డులను తీసుకోవడం జరుగుతుంది కానీ మున్సిపల్ చట్టంలోని నిబంధనలు ఇక్కడ అమలు కాకపోవడం ఇక్కడి అధికారుల పనితీరుకు అద్దం పడుతుందన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు సంబంధించి కానీ మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అడిగిన ప్రతిసారి లోటు బడ్జెట్ ఉందని చెబుతున్న మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాల వలన పెద్ద ఎత్తున మున్సిపల్ ఆదాయానికి గండి పడుతున్నా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారో అర్థంకాని పరిస్థితి వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించి సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇప్పటివరకు నిర్మాణాలు పూర్తిచేసిన, ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్న వాటన్నిటినీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అని తేడా లేకుండా పూర్తిస్థాయిలో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం అనుమతి లేకుండా, నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.


అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న సీపీఐ(ఎం) నాయకలు

సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

డివిజన్ స్థాయి అధికారులు రాకపోవడంతో ప్రజాప్రతినిధుల ఆగ్రహం

నవతెలంగాణ - తిమ్మాపూర్ :
తిమ్మాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. మూడు నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశం ముచ్చట్లతోనే ముగియగా, సమావేశానికి సగం మంది సభ్యులు, సగం మంది అధికారులు మాత్రమే హాజరయ్యారు. ముందుగా ఎజెండా అంశాలను అధికారులు చదివి వినిపించగా, ఎన్నిసార్లు సమస్యల గురించి చెబుదామనుకున్నా డివిజన్ స్థాయి అధికారులు మొత్తం రారని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. మండల స్థాయి అధికారులతో సమస్యలు పరిష్కారం కావడం లేదనీ, సమావేశానికి డివిజన్ స్థాయి అధికారులను రప్పించాలని పొలంపల్లి ఎంపీటీసీ సభ్యుడు రమేష్ డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ నివేదికను ఏవో సురేందర్ చదివి వినిపించారు. ఆరు నెలలైతే మా పదవి ముగుస్తుందనీ, పెండింగ్ పనులపై ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలని మన్నెంపల్లి సర్పంచ్ మేడి అంజయ్య ప్రశ్నించారు. విద్యుత్ అధికారులు పనుల్లో నిర్లక్ష్యం చేస్తే అధికారులను రూమ్‌లో నిర్బంధించే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. శానిటేషన్ నిధులు మూడున్నరేళ్లుగా రావడం లేదని సర్పంచులు ఉమారాణి, ఎల్లేశ్ మెడికల్ ఆఫీసర్‌ను నిలదీశారు. హెల్త్ సబ్ సెంటర్ కోసం దాదాపు పదిహేనేళ్ల క్రితం మన్నెంపల్లి గ్రామంలో ల్యాండ్ కొన్నామని, అందులో నేటికి ఎలాంటి నిర్మాణం చేపట్టలేదని సర్పంచ్ అంజయ్య అన్నారు. ఆ భూమి అన్యాక్రాంతం అవుతుందనీ, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలలో ఇప్పటివరకు చాలా అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ఇంకా ఏమైనా మిగులు పనులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యేతో చర్చించి పూర్తిచేస్తామన్నారు. సర్పంచులు, ఎంపీటీసీల, అధికారుల సహకారంతో తిమ్మాపూర్ మండలానికి జాతీయస్థాయిలో అవార్డు రావడం చాలా గర్వకారణమని అన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, తహశీల్దార్ కనుకయ్య, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


నివేదికను చదివి వినిపిస్తున్న అధికారులు (చిత్రంలో ఎంపిపి కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి)

రాష్ట్ర స్థాయి పోటీలకు వీర్నపల్లి క్రీడాకారులు



నవతెలంగాణ - వీర్నపల్లి : వీర్నపల్లి మండల క్రీడాకారులు సీఎం కప్ 2023 పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వాలీబాల్‌లో దాసరం రాకేష్, శ్రీజ, పూజ, శృతి, కబడ్డీలో కార్తిక్, పావని, పూజిత, అభినయశ్రీ, సుష్మిత, సంధ్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని జెడ్పీటిసి కళావతి, ఎంపిపీ భులా, సర్పంచ్ పాటి దినకర్, ఎంపిటిసి అరుణ్ కుమార్, సెస్ డైరెక్టర్ మల్లేశం, ఎంపిడివో సరేష్, పిడి ప్రతాప్ కుమార్ అభినందించారు .

వృథాగా మిషన్ భగీరథ నీరు


వృధాగా పోతున్న నీరు

నవతెలంగాణ - వీర్నపల్లి : మండల కేంద్రంలో వాటర్ ట్యాంక్ నుంచి మిషన్ భగీరథ నీరు వృధాగా పోతుంది. ఎండాకాలంలో నీళ్ల రాక ఇబ్బందులు పడుతుంటే సాకులు చెప్పడం తప్ప ట్యాంక్ నిండి నీళ్ల నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వృథాగా అరికట్టి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

డాక్టర్ గోలి మోహన్ ఎంతో ఆదర్శం


యాంటీ డ్రగ్ లోగోతో ఉన్న టీ-షర్ట్స్ ను ఆవిష్కరిస్తున్న కౌన్సిలర్లు

నవతెలంగాణ - వేములవాడ : రోజురోజుకు విచ్చల విడిగా పెరిగిపోతున్న డ్రగ్స్‌ను నిరోధించడమే లక్ష్యంగా వేములవాడ పట్టణంలో రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పట్టణంలోని 9, 12 వార్డ్ క్రీడాకారుల మధ్య జరిగిన మ్యాచ్‌ను కౌన్సిలర్లు గోలి మహేష్, రామతీర్థపు కృష్ణవేణిహరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వలన యువత భవిష్యత్తు పాడైపోతుందని, వాటికి బానిస కాకుండా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, భావితరాలను డ్రగ్స్ రహిత సమాజంగా నిర్మించాలని అన్నారు. వేములవాడ పట్టణంలోని 28 వార్డులకు వార్డుకు ఒక టీమ్ చొప్పున 28 టీం లతో పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న రాయల్ క్రికెట్ క్లబ్ నిర్వాహకులతో పాటు క్రీడాకారులను ఆర్థికంగా, మానసికంగా ప్రోత్సహిస్తున్న ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మోహన్ వంటి ఆదర్శ నాయకులు నేటి సమాజానికి ఎంతో అవసరం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆశా ప్రవేశ పరీక్ష రద్దు చేయాలి

తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరెళ్ల శ్రీలత


అధికారికి వినతిపత్రం ఇస్తున్న ఆశ కార్యకర్తలు

నవతెలంగాణ - కరీంనగర్ : ఆశా కార్యకర్తలకు ప్రవేశ పరీక్ష రద్దు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్‌కు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరెల్ల శ్రీలత మాట్లాడుతూ ఆశా వర్కర్లు 18 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారని తెలిపారు. ఇన్ని సంవత్సరాల నుండి లేనిది ఇప్పుడు ఆశాలకు పరీక్ష పెట్టాలని, 50శాతం మార్క్స్ రాకపోతే తీసేస్తామని ప్రభుత్వం బెదిరించడం సరికాదన్నారు. అందుకనే రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసిన పోరాటాలు చేస్తున్నట్టు చెప్పారు. జూన్ 5న ఆశాడే సందర్భంగా పీహెచ్ సీల ముందు ధర్నాలు చేయడం, జూన్ 15న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. రాష్ట్ర కమిటీ మేరకు మన కరీంనగర్ జిల్లాలో జిల్లాలోని ఆశలందరూ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రంగనవేని శారద, జిల్లా కోశాధికారి విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు రామగిరి రాజమణి, సరిత పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగుపై అవగాహనా సదస్సు

నవతెలంగాణ - తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవన్‌లో సోమవారం రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిమ్మాపూర్ ఏఈఓ భావన, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ రాజ్ కుమార్ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించి విస్తరించే దిశగా కృషి చేస్తుందని అన్నారు. రైతులకు సబ్సిడీ మీద మొక్కలు అందజేయడంతో పాటు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, మొక్కలు నాటినప్పటి నుండి 4 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఎకరాకు రూ.4200 చొప్పున నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజావాణి ఫిర్యాదులకు త్వరగా పరిష్కారించాలి

సిరిసిల్ల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్


ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

నవతెలంగాణ - సిరిసిల : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన పరిష్కా రించాలని సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 53 ఫిర్యాదులు, వినతులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో శ్రీనివాస్‌రావు, వేములవాడ ఆర్‌డీవో పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

- పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలి
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్

నవతెలంగాణ - మానకొండూర్ : మండలంలోని చెంజర్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించారు. కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాయకంటి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. తీవ్రమైన ఎండలో కూడా ఉదయం, సాయంత్రం పనిచేయాలని ఆదేశాలు జారీ చేస్తూ రోజుకు రెండుసార్లు ఫొటోలు తీయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 3, 4 నెలలుగా ఉపాధి కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని అన్నారు. లేకుంటే ఉపాధి హామీ కూలీలను ఐక్యం చేసి జూన్ 5న కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఉపాధి హామీ కూలీలు మండుటెండలో పనిచేసిన రోజు కూలి రూ.100నుంచి 150 రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దాచారంలో దారుణ హత్య


మృతుడు శంకర్

నవతెలంగాణ - ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. దర్పల్లి శంకర్ (55)అనే వ్యక్తిని భార్య దర్పల్లి చంద్రకళ, కుమారుడు దర్పల్లి వంశీ కత్తితో దాడిచేసి గొంతు నులిమి హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇల్లంతకుంట ఎస్సై రాజేష్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. మృతుని సోదరి, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. దర్పల్లి శంకర్ కొన్ని రోజుల క్రితం తన వ్యవసాయ భూమి అమ్మి తన కుమార్తె వివాహం ఈ నెల 5న చేశారు. మిగతా డబ్బులు అతని వద్దే ఉంచుకుని ఇవ్వడం లేదని, తాగుతూ డబ్బులు ఖర్చు చెస్తాడని భావించిన వారు ఆదివారం గొడవపడ్డారు. ఈ క్రమంలోనే హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ముందుగా కత్తితో దాడి చేసి తరువాత గొంతు నులిమి హత్య చేసినట్టు గుర్తించారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం


ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు

నవతెలంగాణ - వేములవాడ : వారంతా 25 ఏండ్ల క్రితం కలిసి చదువుకున్న మిత్రులు. వృత్తి, ఉద్యోగాలు, ఇతరత్రా కుటుంబ వ్యవహారాలతో ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో ఉన్న శ్రీ వెంకటరమణ ఉన్నత పాఠశాలకు చెందిన 1996-97 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోని అందరూ ఒక చోట చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆనాడు చదువు నేర్పిన గురువులు హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా పాఠశాల వ్యవస్థాపకుడు కీ.శే చిలుముల కుమారస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు యెల్ల పోచెట్టి, పారువెళ్ల శ్రీనివాస్, శివ కుమార్, సాంబశివుడు, నరహరి శర్మ, రంగారావు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నవతెలంగాణ - వేములవాడ రూరల్ : వేములవాడ రూరల్ మండల పరిధిలోని మల్లారం 132/33 కెవి సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మల్లారం, మర్రిపల్లి,చెక్కపల్లి 33/11 కెవి సబ్ స్టేషన్ కు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు సెస్ ఏ.ఈ రితిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయం వల్ల మండల పరిధిలోని మల్లారం, హన్మాజీపేట్, బొల్లారం, లింగంపల్లి, పోచెట్టిపల్లి, నాగయపల్లి, మర్రిపల్లి, వెంకటాంపల్లి, అచ్చన్నపల్లి, బాలరాజుపల్లి, చెక్కపల్లి, ఎదురుగట్ల, నూకలమర్రి గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని పేర్కొన్నారు.

దేవాదాయ శాఖ భూముల ఆక్రమిస్తే కఠిన చర్యలు

మన్నెంపల్లి గ్రామంలో దేవాలయ భూములకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు


హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్న అధికారులు, సర్పంచ్

నవతెలంగాణ - తిమ్మాపూర్ : దేవాలయ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ అధికారి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ హెచ్చరించారు. మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య ఫిర్యాదు మేరకు సోమవారం దేవాదాయశాఖ అధికారులు సందర్శించారు. ఆలయ భూములు సర్వే నెంబర్ 487లో 4ఎకరాలా 1గుంట, సర్వే నెంబర్ 5లో 25గుంటలు, 213సర్వే నెంబర్ 1ఎకరం 16గుంటలు, 214 సర్వే నెంబర్‌లో 12గుంటలు, 215 సర్వే నెంబర్ 11 గుంటలు మొత్తం 6ఎకరాలా 25గుంటల భూమి ఉందని చెప్పారు. ఈ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ మేడి అంజయ్య, ఉపసర్పంచ్ పొన్నాల అనిల్‌గౌడ్, ఎంపిటిసి పుప్పాల కనుకయ్య, మాజీ సర్పంచ్ గడ్డం నర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు శ్రీనివాస్ నాయి, పారునంది సంపత్, నార్ల అశోక్ పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ



అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్న పుట్ట శైలజ

నవతెలంగాణ- మంథని:
పంటను అ మ్ముకోవడంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుం డా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ము న్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ అన్నారు. సోమవా రం మంథని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా న్ని ఆమె సందర్శించి ధాన్యం తూకం, తరలింపును పరిశీలించారు. ధాన్యం తరలింపు విషయం, నిల్వ, రైస్‌మిల్లుల్లో దిగుమతి తదితర విషయాలపై జిల్లా సివిల్ సప్లై అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో జాప్యం చేయ వద్దన్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్న క్రమంలో అధికారులు, మిల్లర్లు అప్రమత్తం కావాలని ఆమె సూచించారు. కేంద్రాల నుంచి లారీల్లో తరలించే ధాన్యంను ఆయా మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని, ధాన్యం దిగుమతిలో ఆలస్యం అయితే రైతులు ఇబ్బంది పడుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాల న్నారు. సకాలంలో ధాన్యం తరలింపు, మిల్లర్లలో దిగుమతులు అయ్యేలా అధికారు లు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆమె వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి బియ్యం వితరణ



బియ్యం అందజేస్తున్న బీజేపీ నాయకులు

నవ తెలంగాణ-రామగిరి:
బీజేపీ మంథని నియోజక వర్గం ఇంచార్జి చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రామగిరి మం డలం కల్వచర్ల గ్రామంలోని గొల్లపల్లిలో ఇటీవల మృతి చెందిన మద్దూరి లింగయ్య కుటుంబాన్ని పలువురు బీజే పీ నాయకులు పరామర్శించారు. వారికి 50 కేజీల బియ్యంతో పాటు ఆర్థిక సా యం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రామగిరి మండల ఇంచార్జి మోలు మూరి శ్రీనివాస్, మంథని నియోజకవర్గం బీజేపీ ఐటీ అండ్ సోషల్ మీడియా జాయింట్ కన్వీనర్ తొట్ల రాజు, మండల యువ నాయకులు కుంట చెక్రి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ



బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే

నవతెలంగాణ-మంథని:
మంథని మున్సిపల్ పరిధిలో మహవాది చంద్రమౌళి, కాయిత లలితమ్మ, మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో పడాల రాజేశ్వరి, ఊరగొండ రాజయ్య, తాటికొండ లక్ష్మి, తాటికొండ ప్రమీల ఇటీవల మృతి చెందగా మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం మంథని పట్టణంలోని మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ రమ భర్త సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెంద్రూ సురేష్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా శ్రీధర్ బాబు వారి ఇంటికి వెళ్లి సురేష్ రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీధర్ బాబు వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సెగ్గం రాజేష్, శశిభూషణ్ కాచే, అజీమ్ ఖాన్, ముస్కుల సురేందర్ రెడ్డి, మంథని సత్యం, లింగయ్య యాదవ్, నాంపల్లి రమేష్, ఫోలు శివ, బండారి ప్రసాద్, మంథని రాకేష్, పర్వతాలు యాదవ్, కుడుదుల వెంకన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విలువలు కోల్పోయే విధంగా మాట్లాడుకోవడం సరైంది కాదు



సమావేశంలో మాట్లాడుతున్న సంతోష్

నవతెలంగాణ-మంథని: మాదిగ సామాజిక వర్గం అనే విషయంలో ప్రతిపక్ష, అధికార పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుని విలువలు కోల్పోయేలా మాట్లాడుకోవడం సరైంది కాదని తెలంగాణ లేబర్ పార్టీ మంథని నియోజక వర్గ ఇంచార్జి ఇరుగురాల సంతోష్ అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంథని నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల విషయంలో ఏ పార్టీ అయితే తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత మాటలు ఇచ్చి, హామీలు నెరవేర్చకుండా ఉందో ఆ పార్టీ నాయకులు ఈరోజు మంథని ప్రాంతంలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మాదిగ సామాజిక వర్గం నుండి పోటీ చేస్తున్న తనకు వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల నాయకులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

ప్రభుత్వ కళాశాలలోనే మెరుగైన విద్య



తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు

నవతెలంగాణ-మంథని: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే మెరుగైన విద్య అందుతుందని ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు అన్నారు. సోమవారం మంథని మండలం ధర్మారం గ్రామంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో ప్రవేశం కోసం అధ్యాపకులు విద్యార్థులను కలిసి ప్రవేశాలు పొందాలని సూచించారు. విశాలమైన భవనాలతో పాటు ఉచిత పుస్తకాలు, మెరుగైన సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను వినియోగించుకోవాలన్నారు. కార్పొరేట్ కళాశాలలో లక్షలాది రూపాయలు వెచ్చించి చదువు కొనుక్కునే బదులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో చేరితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఇంటర్ ప్రభుత్వ కళాశాలలో చదివితే ఉపకార వేతనాలతో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులకు పూర్తి స్థాయిలో ఫీ రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రావుల తిరుమల్, పనకంటి శశాంక్, మ్యాకల శ్రీదేవి, చిన్నయ్య పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీ చైర్మన్



నవతెలంగాణ-రామగిరి: రా మగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్ గ్రామానికి చెందిన పీట్ల లక్ష్మి- కనకయ్యల కుమా ర్తె అమూల్య-భరత్ కుమార్ ల వివాహ వేడుకల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు పాల్గొని వ ధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎస్ఐ కళాదర్ రెడ్డి, వార్డు సభ్యులు కొప్పూరి సురేష్, సందవెన కుమార్, వేముల రాజు, పీట్ల రవి, పిట్ల రాజయ్య, పీట్ల రాజశేఖర్, సోమరపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ-రామగిరి:
రామగిరి మండలం బేగంపేటలో అనారోగ్యం తో మృతి చెందిన జెట్టవేన మల్లేష్ కుటుంబాన్ని సోమ వారం కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షుడు తోట చం ద్రయ్య పరామర్శించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. కు టుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, సెంటనరీ కాలనీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాట సత్యం, మాజీ ఎంపీపీ నీరజ తులసీరామ్, బేగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కల్వల శంకర్, వార్డు సభ్యులు మాదాసి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్తె చంద్రమౌళి, సందెల కుమార్, బొంతల సదానందం కెక్కర్ల శ్రీనివాస్, మాదసి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.



బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు కృషి

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి



ఎమ్మెల్యేకు వినతి పత్రం అందిస్తున్న టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

నవతెలంగాణ- పెద్దపల్లి టౌన్: జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం తన వంతు కృషి చేస్తున్నానని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యు జేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టుల కు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అంది స్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్, రాష్ట్ర కార్యదర్శి పైడాకుల బిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఫణి సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు మారం తిరుపతి రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సాబీర్ భాష, వీరేశం, చంద్రమౌళి, ఓంకార్ గౌడ్, సబ్బు సతీష్, గోపికృష్ణ, సుమన్ పరమేష్, వినోద్, సంతోష్, ముహిద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి

సీపీఎం జిల్లా నాయకులు కల్లెపల్లి అశోక్



ఆర్డీవోకి వినతిపత్రం అందిస్తున్న సీపీఎం నాయకులు

నవతెలంగాణ-పెద్దపల్లి టౌన్:
తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా నాయకులు కల్లెపల్లి అశోక్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో ఆర్డీవోకి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం, మిల్లర్లు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరిట 8 కిలోల నుండి 10 కిలోల వరకు పెంచి రైతులను మోసం చేస్తున్న మిలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు సిపెల్లి రవీందర్, జిల్లాల ప్రశాంత్, కుమ్మరి నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నవతెలంగాణ- గోదావరి ఖని క్రైం: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, వ్యవసాయ అధికారి ప్రకాష్ హెచ్చరించా రు. రామగుండం మండల కేంద్రంలోని విత్తన దుకాణాల ను జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, వ్యవసాయ అధికారి ప్రకాష్ తనిఖీ చేశారు. డీలర్ల లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్ పరిశీ లించారు. నకిలీ విత్తనాలు కానీ, నకిలీ పురుగు మందులు కానీ విక్రయించవద్దని సూచించారు. ఒకవేళ విక్రయించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చ రించారు. అవసరమైతే పీడీ యాక్ట్‌లు కూడా ఉంటాయని హెచ్చరించారు.



తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ శాఖాధికారులు

1వ ఇంక్లయిన్ కార్మికులను ఔట్ మస్టర్‌పై ఇబ్బందులకు గురి చేయొద్దు

ఏఐటీయూసీ ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్



మాట్లాడుతున్న మడ్డి ఎల్లాగౌడ్

నవతెలంగాణ-గోదావరిఖని: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని జీడికే 1వ ఇంక్లయిన్‌లో కార్మికులను ఔట్ మస్టర్‌పై అధికారులు ఇబ్బందులకు గురి చేయొద్దని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ 1 బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ అన్నారు. సోమవారం జీడికే 1వ ఇంక్లయిన్‌లో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు ఎం.ఎ.గౌస్, మానాల శ్రీనివాస్, కలవేణి రాజేష్, ఉప్పులేటి తిరుపతితో కలిసి మాట్లాడుతూ, జీడికే 1వ ఇంక్లయిన్‌లో అధికారులు, కార్మికులను అండర్ గ్రౌండ్‌లోనే ఔట్ మస్టర్ పడిపైకి రావాలని కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఔట్ మస్టర్‌పై అధికారులు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నాయకులు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఔట్ మస్టర్‌పై కార్మికులను ఇబ్బందులకు గురి చేయవద్దని, లేనిచో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గనిపై కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు వారికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, జూన్ 4న కొత్తగూడెంలో జరిగే సీపీఐ ప్రజా గర్జన బహిరంగ సభలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ వన్ బ్రాంచి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు శనగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మైనారిటీ గురుకులాల్లో ఉపాధ్యాయులుగా పని చేయుటకు దరఖాస్తులు సమర్పించాలి

జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ మేరాజ్ మహ్మద్

నవ తెలంగాణ-పెద్దపల్లి:
మైనారిటీ గురుకులాల్లో ఉపాధ్యాయులుగా పని చేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు సమర్పించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ మేరాజ్ మహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలలో పని చేయుటకు, రీజినల్ లెవెల్ కో-ఆర్డినేటర్ బి.అంబేద్కర్ ఆదేశాల మేరకు అన్ని సబ్జెక్టులు టి.జి.టి/పి.జి.టి/జె.ఎల్ స్టాఫ్ కొరకు మహిళ, పురుష అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల విషయ పరిజ్ఞానం, భోదన నైపుణ్యం, అనుభవం, ఆంగ్ల భాష పరిజ్ఞానవం, డెమో ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేసి భవిష్యత్తులో ఏర్పడే ఖాళీల్లో ఔట్ సోర్సింగ్ విధానం లో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధరఖాస్తులను ఏదైనా మైనారిటీ పాఠశాల, కళాశాలలో గానీ, వారధి సొసైటీ, రీజినల్ లెవెల్ కో-ఆర్డినేటర్, కరీంనగర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం, పెద్దపల్లి లో గాని వారం రోజుల్లోగా సమర్పించాలని తెలిపారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన



దుబ్బపల్లి ఉచిత క్యాంపులో పాల్గొన్న సర్పంచ్ నరేష్ రావు

నవతెలంగాణ-మంథని: పర్యావరణ పరిరక్షణ శిక్షణ-పరిశోధన సంస్థ సహకారం, గద్దలపల్లి ప్రా థమిక వైద్యశాల ఆధ్వర్యం లో సోమవారం మంథని మండలం దుబ్బపల్లిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దుబ్బపల్లిలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఎర్రవెల్లి నరేష్ రావు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి దుబ్బపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి రావడంతో ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు సింగరేణి సంస్థ వైద్యబృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ రావుతో పాటు డాక్టర్లు శంకర దేవి, సృజన్, కిరణ్ కుమార్, ఎన్సిడి సూపర్వైజర్ ఉమాదేవి, వైద్య సిబ్బంది నీరజ్, వైష్ణవి, పద్మ, స్వరూప, ఆశ వర్కర్లు పద్మ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం

బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి

నవతెలంగాణ-పెద్దపల్లి టౌన్:

రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేషంలో మాట్లాడుతూ, 50 రోజులుగా కొనుగోలు సెంటర్లలో దాన్యం నిల్వలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, రైతులను ఇబ్బందులకు గురిచేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ధాన్యం తరలించే లారీలను కూడా సమకూర్చలేక ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులెత్తేశాడని ఎద్దేవా చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇస్తానని ప్రకటించిన రూ.280 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి, రైతులకు అందించాలని డిమాండ్ చేశారు.

రైతులకు ఎఫ్‌సీఐ శుభవార్త

ఈ సీజన్లో రూ.6 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించినట్లు గుజ్జుల తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం రైతులకు వరమన్న ఆయన, సీజనుకు ముందే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న కిసాన్ మహాధర్నా ఆందోళనకు రైతులు, ప్రజలు, యువత, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మీసా అర్జున్ రావు, రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి, సీనియర్ నాయకులు ఠాకూర్ రాంసింగ్, పిన్నింటి రాజు, పర్స సమ్మయ్య, పెండ్యాల రమేష్, ఆది కేశవరావు, పుట్ట రవి, పెండ్యాల కుమార్, ఎండి ఫహీం, సంపత్ రెడ్డి, గోగూరి రవీందర్ రెడ్డి, రామన్న తదితరులు పాల్గొన్నారు.

వికలాంగులకు బస్ పాస్‌ల పంపిణీ



బస్‌పాసులు పంపిణీ చేస్తున్న సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావు

నవతెలంగాణ-రామగిరి: మండలంలోని రత్నాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు ఆధ్వర్యంలో వికలాంగులకు ఆర్టీసీ ఉచిత బస్ పాసులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వికలాంగులందరికీ లబ్ధి జరిగిందని, రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 43 మందికి బస్ పాసులు మంజూరయ్యాయని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో బస్ పాస్ కో ఆర్డినేటర్ బొబ్బిలి రాజేష్, కార్యదర్శి పెండ్లి రమ్య, కొప్పుల రవీందర్ రావు, బోగే సతీష్, కొండు అంజయ్య, బాద్రపు కిష్టయ్య, మండలి శంకర్, ధర్మల సాయిచరణ్, పూజారి సౌమిత్రి రామకృష్ణమాచార్యులు, లబ్ధిదారులు మొండయ్య, గుళ్ల రమేష్, కారోబార్ కొండపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవరావు

నవతెలంగాణ -పెద్దపల్లి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవ రావు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవ రావు, మంథని ఆర్డీవో వీర బ్రహ్మాచారితో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకొని అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆర్డీవో వెంకట మాధవ రావు మాట్లాడుతూ ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ ప్రజలు సమర్పించిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని, దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచరాదని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 66 దరఖాస్తులు రాగా, రెవెన్యూ సంబంధిత దరఖాస్తులు 49, ఇతర శాఖలకు చెందినవి 17 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

విలేకరి కుటుంబానికి అండగా నిలిచిన టీడబ్ల్యూజేఎఫ్



విలేకరి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

నవతెలంగాణ-ఓదెల: మండ లంలోని కొలనూర్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు సామ లింగమూర్తి ఇటీవల గుండె పోటుతో మరణించాడు. ఆయన కుటుంబానికి సోమవా రం తెలంగాణ వర్కింగ్ జర్నలి స్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లింగమూర్తి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్, రాష్ట్ర కార్యదర్శి పైడాకుల బిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పని సుదర్శన్, ఉపాధ్యక్షులు మారం తిరుపతి రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సాబీర్ భాష, వీరేశం, సబ్బు సతీష్, గోపికృష్ణ , సుమన్ పరమేష్, వినోద్, సంతోష్, ముహిద్ తదితరులు పాల్గొన్నారు.

అన్నదాన ఆలోచన మహా గొప్పది

జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్



వాల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్న పుట్ట మధు

నవతెలంగాణ-మంథని: అన్నదానం చేయాలనే ఆలోచన రావడం మహా గొప్ప విషయమని, సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కొ మురవెల్లిలో శ్రీ మల్లికార్జు న స్వామి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్ర భవన నిర్మాణం కోసం ఈ నెల 31న చేపట్టే భూమిపూజ వాల్ పోస్టర్‌ను సోమవారం మంథనిలోని రాజగృహాలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్నూరు కాపుల ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్ర భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి మున్నూరు కాపు కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల కిరణ్, శంకర్ లాల్, కాయిత సమ్మయ్య, ఆరేపల్లి కుమార్, బండారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ సేవా దళం జిల్లా ఉపాధ్యక్షులుగా బింగి రాజు



నియామక ప్రతం అందజేస్తున్న కేసీఆర్ సేవా దళం నాయకులు

నవతెలంగాణ-పెద్దపల్లి టౌన్: కేసీఆర్ సేవా దళం వ్యవస్థాపకులు మొహమ్మద్ అమీర్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్దుల లక్ష్మణ్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేసీఆర్ సేవా దళం ఉపాధ్యక్షులుగా బింగి రాజుని నియమిం చినట్లు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు తెలిపారు. తన నియామ కానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు రాజు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవా దళం జిల్లా నాయకులు జెట్టి సతీష్, వేల్పుల గట్ట య్య, బోల్లం అంతయ్య, బొద్దుల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.



సిఎం కప్‌తో గ్రామీణ ప్రతిభకు పట్టం

సిఎం కప్ ఆరంభ వేడుక

నవతెలంగాణ-హైదరాబాద్

సిఎం కప్ 2023 టోర్నీతో యువత చాంపియన్లుగా నిలిచే సువర్ణావకాశం లభించిందని, మూడు అంచెల్లో జరిగిన సిఎం కప్ పోటీలతో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. శాట్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న సిఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల ఆరంభ వేడుకలు సోమవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. 33 జిల్లాల నుంచి 7500 మంది క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అధికారులు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో 33 జిల్లాల క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్‌లో ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాకారులను విశేషంగా అలరించాయి. తెలంగాణ జానపదాలకు క్రీడాకారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తెలంగాణ క్రీడా ప్రగతి, ఘన కీర్తి చాటుతూ సాగిన పాటకు సంప్రదాయ నృత్య కళాకారుల ప్రదర్శన ఆరంభ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.



అధికారికంగా ఆరంభం : సిఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారమే లాంఛనంగా ఆరంభమయ్యాయి. శనివారమే జిల్లాల నుంచి క్రీడాకారులు హైదరాబాద్‌కు చేరుకోగా.. ఆదివారం ఉదయం సెషన్లో డ్రా, సాయంత్ర సెషన్లో పోటీలు ప్రారంభించారు. సోమవారం ఉదయం సెషన్లో సైతం పోటీలు జరిగాయి. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలకు ఆరు స్టేడియాల్లో పోటీపడుతున్న క్రీడాకారులు తరలి వచ్చారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సిఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కార్పోరేషన్ల చైర్మెన్లు, శాట్స్ ఉన్నతాధికారులు, కోచ్‌లు తదితరులు హాజరయ్యారు.

సుదర్శన్ సునామీ

- 47 బంతుల్లోనే 96 బాదిన సాయి సుదర్శన్
- వృద్ధిమాన్ సాహా అర్థ సెంచరీ
- గుజరాత్ టైటాన్స్ 214/4

నవతెలంగాణ-అహ్మదాబాద్

శుభ్‌మన్ గిల్, డెవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్య ధనాధన్‌కు సిద్ధమైన చెన్నై సూపర్‌కింగ్స్‌కు.. తమిళనాడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (96, 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్‌తో షాక్ ఇచ్చాడు!. క్వాలిఫయర్2లో వేగంగా ఆడలేక రిటైర్డ్ అవుట్‌గా నిష్క్రమించిన సాయి సుదర్శన్.. టైటిల్ పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఐపీఎల్16 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (54, 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్లలో మతీశ పతిరణ (2/44) రెండు వికెట్లు ప్రదర్శన చేశాడు.

సుదర్శన్ మెరుపుల్ :

టాస్ నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్ అహ్మదాబాద్ పిచ్‌పై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. క్వాలిఫయర్2లో ముంబయి ఇండియన్స్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. తుది పోరులోనూ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు సిద్ధమై వచ్చింది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లను ఆరంభంలోనే అవుట్ చేసే అవకాశాలను సూపర్‌కింగ్స్ చేజార్చుకుంది. 2 పరుగుల వద్ద గిల్ క్యాచ్‌ను దీపక్ చాహర్ వదిలేయగా.. సాహాను రనౌట్ చేసే అవకాశాన్ని జడేజా జారవిడిచాడు. జీవనదానంతో గిల్ తర్వాత వరుస ఓవర్లలో దంచికొట్టగా.. సాహా సైతం అదే పని చేసి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ల మెరుపులతో ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చింది.



తర్వాతి వచ్చిన బ్యాటర్లు అదే జోరు కొనసాగించారు. తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించిన అనంతరం ధోని మెరుపు స్టంపింగ్‌తో గిల్ కథ ముగియగా.. అర్ధ సెంచరీ తర్వాత సాహా నిష్క్రమించాడు. గిల్‌తో 67 పరుగులు, సుదర్శన్‌తో కలిసి 64 పరుగులు జోడించిన సాహా.. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సాహా ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా.. సుదర్శన్ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 33 బంతుల్లోనే ఆ ఘనత అందుకున్నాడు. సాహా అవుటైనా.. మరో ఎండ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (21 నాటౌట్) అండతో సాయి సుదర్శన్ రెచ్చిపోయాడు. ఆరు సిక్స్‌లు, ఎనిమిది బౌండరీలు బాదిన సాయి సుదర్శన్.. డెత్ ఓవర్లలో విశ్వరూపం చూపించాడు. సూపర్‌కింగ్స్ స్టార్ పేసర్ మతీశ పతిరణపై 14 బంతుల్లోనే 34 పరుగులు పిండుకున్న సాయి సుదర్శన్ టైటాన్స్‌కు భారీ స్కోరు అందించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుస సిక్సర్లతో శతకం ముంగిట నిలిచిన సుదర్శన్.. ఎల్బీగా నిష్క్రమించాడు. సాయి సుదర్శన్, సాహా, పాండ్య మెరుపులతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది.

స్కోరు వివరాలు :

గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (సి) ధోని (బి) చాహర్ 54, శుభ్‌మన్ గిల్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 39, సాయి సుదర్శన్ (ఎల్బీ) పతిరణ 96, హార్దిక్ పాండ్య నాటౌట్ 21, రషీద్ ఖాన్ (సి) గైక్వాడ్ (బి) పతిరణ 0, ఎక్స్‌ట్రాలు : 4, **మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214.**

వికెట్ల పతనం : 1-67, 2-131, 3-212, 4-214.

బౌలింగ్ : దీపక్ చాహర్ 4-0-38-1, తుషార్ దేశ్‌పాండే 4-0-56-0, మహీశ్ తీక్షణ 4-0-36-0, రవీంద్ర జడేజా 4-0-38-1, మతీశ పతిరణ 4-0-44-2.

ICC MEN'S CRICKET WORLD CUP INDIA 2023

PCB

పిసిబితో ఐసిసి దౌత్యం!

నేడు కరాచీలో క్రికెట్ పెద్దల సమావేశం

దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసిసి) రానున్న వన్డే వరల్డ్‌కప్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరదించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోమని ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మెన్ నజం సేథి వ్యాఖ్యానించగా.. ఐసీసీ ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు. ఐసీసీ చైర్మెన్ గ్రెగ్ బార్క్లే, సీఈవో జెఫ్ అలార్డైస్‌లు రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం కరాచీకి చేరుకోనున్నారు. 2023 ఆసియా కప్ నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధత.. వన్డే వరల్డ్‌కప్‌పై ప్రభావం చూపుతుంది. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్ద ఉన్నాయి. భద్రత, ద్వైపాక్షిక సంబంధాల కారణంగా భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఆసియా కప్‌తో ప్రసార, టికెట్ సొమ్ము ఖాతాలో వేసుకునేందుకు ఎదురుచూస్తున్న పిసిబి.. పాక్ గడ్డపై లీగ్ దశ మ్యాచులైనా నిర్వహించాలనే పట్టుదల చూపిస్తుంది. అందుకు హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది. భారత జట్టు ఆడే మ్యాచులను పాక్ ఆవల నిర్వహించటం, మిగతా మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో జరుపటం. రెండోది.. భారత్ మినహా ఇతర జట్లు ఆడే లీగ్ దశ మ్యాచులను పాకిస్థాన్‌లో నిర్వహించి.. భారత మ్యాచులు, ఫైనల్‌ను తటస్థ వేదికపై ఏర్పాటు చేయటం. ఇందులో తొలి ప్రతిపాదన ఇప్పటికే తిరస్కారానికి గురైంది. రెండో ప్రతిపాదనపై ఇటీవల అహ్మదాబాద్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, శ్రీలంక క్రికెట్ బోర్డులతో జై షా చర్చించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆసియా కప్ కోసం భారత జట్టు పాక్ పర్యటనకు నిరాకరించటంతో.. వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు సైతం భారత పర్యటనకు రాబోదని పిసిబి పేచి పెట్టింది. ఈ విషయంలో పిసిబి పెద్దలతో చర్చలు జరిపేందుకు ఐసీసీ చైర్మెన్, సీఈవో నేడు కరాచీని రానున్నారు. 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ సొంతం చేసుకుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత్‌కు వస్తే.. ప్రతిఫలంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టును పాకిస్థాన్‌కు రప్పిస్తామనే హామీ ఐసీసీ నుంచి లభించే అవకాశం కనిపిస్తోంది. ఆసియా కప్ షెడ్యూల్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉండగా.. వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్, వేదికల వివరాలను జూన్ 7-11న ప్రకటించనున్నారు.



ప్రాక్టీస్ మొదలెట్టారు!

- కోహ్లి, సిరాజ్, ఉమేశ్, అశ్విన్ సాధన
- ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్

లండన్ : ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. రెండు విడతలుగా ఇంగ్లాండ్‌కు చేరుకున్న భారత క్రికెటర్లు.. అంతిమ సమరం సన్నాహక బరిలోకి దిగారు. విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్ సహ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో విడత బృందంలో లండన్‌లో కాలుమోపారు. విరాట్ కోహ్లి, జైస్వాల్, అశ్విన్, ఉనద్కత్, ఉమేశ్ యాదవ్‌లు సోమవారమే గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగా.. నాయకుడు రోహిత్ శర్మ మంగళవారం నుంచి బ్యాట్ పట్టనున్నాడు. భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.

కోహ్లి జోష్ : భారత క్రికెట్ శిబిరంలో విరాట్ కోహ్లి జోష్ వచ్చింది. రెండేండ్ల క్రితం ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో కోహ్లి నాయకత్వంలో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన టీమ్ ఇండియా.. నేడు విరాట్ బ్యాటింగ్ సారథ్యంలో మరోసారి ఐసీసీ టెస్టు గదపై కన్నేసింది. కిట్‌తో అరుండెల్ క్యాసిల్ క్రికెట్ క్లబ్‌కు వచ్చిన విరాట్ కోహ్లి.. టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాతో కలిసి కఠోరంగా బ్యాటింగ్ చేశాడు. ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్‌లు రెగ్యులర్ కసరత్తులు పూర్తి చేసుకుని బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేశారు. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆటగాళ్లతో సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించారు.

నో వార్మప్ గేమ్ : 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పోరుకు ముందు ఇటు భారత జట్టుకు, అటు ఆస్ట్రేలియా జట్టుకు ఎటువంటి వార్మప్ మ్యాచులు షెడ్యూల్ చేయలేదు. భారత్, ఆస్ట్రేలియాలు టెస్టు క్రికెట్ అంతిమ సమరం కోసం ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టినా.. వార్మప్ మ్యాచులు ఏర్పాటు చేసే బాధ్యత ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసిబి)పై లేదు. ద్వైపాక్షిక సిరీస్‌కు రాకపోవటంతో ఈసిబి వార్మప్ మ్యాచ్‌లపై దృష్టి నిలపలేదు. మరోవైపు ఇంగ్లీష్ కౌంటీ సీజన్ జోరుగా సాగుతున్న దశలో వార్మప్ మ్యాచుల ఏర్పాటు సైతం కష్టసాధ్యమే!. ఆతిథ్య బాధ్యతల దృష్ట్యా ఇరు జట్ల ప్రాక్టీస్‌కు ఈసిబి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.

స్టేడియం ఫుల్! : టెస్టు క్రికెట్ అంతిమ సమరానికి లండన్‌లోని ది ఓవల్ మైదానం నిండిపోతుందని ఐసిసి అంచనా వేస్తోంది. ఐదు రోజుల అల్టిమేట్ టెస్టుకు ఓ రోజు అదనంగా రిజర్వ్ చేశారు. వాతావరణ సమస్యలతో నష్టపోయిన ఆటను రిజర్వ్ డే రోజు కొనసాగించే వీలుంటుంది. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కనీసం నాలుగు రోజుల పాటు స్టేడియం నిండుకుండలా ఉంటుందని ఐసిసి భావిస్తోంది. 'ప్రపంచ క్రికెట్‌లో రెండు అగ్ర జట్లు పోటీపడుతున్నాయి. రానున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లు సైతం ఇదే ఫార్మాట్‌లో కొనసాగుతాయి. భారత్, ఆస్ట్రేలియా తలపడే టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అభిమానుల నుంచి అపూర్వ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నాం. అందుకోసం ఈసిబితో కలిసి సరైన దిశగా అడుగులు వేస్తున్నామని' ఐసిసి ఓ ప్రకటనలో తెలిపింది.




నవచిత్రం

యూనిక్ లవ్‌స్టోరీ

హీరో సిద్ధార్థ్ త్వరలో 'టక్కర్' అనే సినిమాతో [illegible] అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి.క్రిష్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రొమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సహనిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ, 'మంచి కంటెంట్‌తో ఉన్న ఈ సినిమా సిద్ధార్థ్‌కి మళ్ళీ ఆ స్థాయి హిట్ అవుతుంది. డైరెక్టర్ ఈ సినిమాను చాలా బాగా తీసారు. ఈ సినిమాతో మళ్ళీ మన పాత సిద్ధార్థ్‌ని చూస్తాం' అని తెలిపారు.

'ఇప్పటివరకు సిద్ధార్థ్‌ను మీరొక లవర్ బాయ్‌గా చేశారు. ఈ సినిమాలో రగ్గడ్ లవర్ బాయ్‌గా చూపించాను. ఈ సినిమా రొటీన్‌గా కాకుండా కొంచెం కొత్తగా ఉండబోతుంది. ఇది న్యూ జనరేషన్ సినిమా' అని దర్శకుడు కార్తిక్ జి క్రిష్ అన్నారు.

హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ,'పూర్తి కమర్షియల్ సినిమాగా కార్తీక్ జి. క్రిష్ దీన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్‌తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీశాం. ఈ సినిమాలో దివ్యాంశ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదొక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్‌కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. రాబోయే ఆగస్టుతో 20 ఏండ్ల కెరీర్ పూర్తి కావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తున్నాను' అని తెలిపారు.




సిద్ధార్థ్

















Printed And Published By Nandayala Narsimha Reddy On Behalf Of Navatelangana Printers Private Limited, Printed At Nava Telangana Printers Private Limited Near Manair Hanuman Temple, Godavarikhani Bypass Road, Housing Board Colony, Karimnagar-505001, Telangana State, Published At Navatelangana Printers Private Limited, Near Manair Hanuman Temple, Godavarikhani Bypass Road, Housing Board Colony, Karimnagar-505001, Telangana State. Editor : R.Sudha Bhaskar. TEL TEL/2015/60887.